Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 5, no. 5

(Aug. 2, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 5, no. 5

(Aug. 2, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486 0.2.0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 5 సంచిక 5 | : సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ ★ పుచ్చలపల్లి సుందరయ్య తుమ్మల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు | బుధవారం 2-8-44

గాంధీజీ లేఖ

పంచగని, జూలై 17

ప్రియసోదరా,

మాతృభాషనే ఉపయోగించమని మిమ్ము [illegible] పెట్టిన రోజులున్నవి. నేను జైలులో వుండగా మీకొక లేఖ వ్రాసితినేగాని, విడుదలైన తరువాత ఇంతవరకూ మీకు వ్రాయలేదు. మీకు నాలు వ్రాయవలసినదిగా నా అంతరాత్మ నన్ను ప్రేరేపించుచున్నది. మీకు వీలుగావున్నపుడు మనం కలుసుకోవలయును. ఇస్లాంకుగాని, భారతముస్లింలకుగాని విరోధి గానని విశ్వసించవలసిందిగా మిమ్ములను కోరుచున్నాను. నేనందరికీ మిత్రుడను; ప్రపంచ సేవకుడను.

మీ సోదరుడు,

గాంధి.

జిన్నాగారి జవాబు

శ్రీనగర్‌లోవుండగా జూలైనెల 22వ తేదీన పై జాబు తనకు చేరినదని, 24వ తేదీన తాను సమాధానం పంపితినని జిన్నాగారు చెప్పారు

జిన్నాగారి జవాబు ఈ రీతిగా నున్నది:

ప్రియమైన గాంధీగారు: జూలై 17వ తేదీన మీరువ్రాసిన లేఖ అందినది. అగస్టుమధ్యలో నేను బొంబాయి చేరగలనని ఆశించుచున్నాను. మా ఇంటివద్ద మిమ్ములను చూడ సంతసింతును. మీరు ఆరోగ్యమును పొందుచున్నారని పత్రికలలో చూచి సంతోషించితిని. త్వరలో సంపూర్ణారోగ్యమును పొందుదురని ఆశించుచున్నాను.

విశ్వాసపాత్రుడు,

యం. ఏ. జిన్నా

"హిందూ - ముస్లిములం ఏకమై అధికారాన్ని గుంజుకుందాం"

★

లీగ్ కౌన్సిల్‌లో జిన్నాగారి ఉపన్యాసం

"భగవానుని ప్రార్థించి, నాకు మీ ఆశీస్సులివ్వండి. భగవదేచ్ఛవల్ల మేము గౌరవప్రదమైన ఒడంబడికకు రావచ్చును" అంటూ హర్షధ్వానాలమధ్య, మహాత్మాగాంధితో రాయబారాలు జరిపేవిషయంలో తనకుస్వాతంత్ర్యమిస్తూ లీగ్‌కౌన్సిల్ చేసిన ఆమోదాన్ని జిన్నాగారు సంతోషాతిశయంతో స్వీకరించారు.

ఈ ఆమోదాన్ని పొందకపూర్వం, లీగ్ కౌన్సిల్ మహాసభలో రాజగోపాలాచారిగారి సూచనలను గురించి ఆయన యిలా ఉపన్యసించారు:

"రాజగోపాలాచారిగారి ప్రణాళిక, 1940 మార్చిలో లీగ్‌చేసినతీర్మానానికి వ్యతిరేకంగాఉన్నది. ఆ తీర్మానాన్ని అమల్లోకి రాకుండా చేయడం యీ ప్రణాళిక ఉద్దేశం. ముస్లింలీగ్ కోరింది యావత్తూ తన ప్రణాళిక తీరుస్తుందనడం సరికాదు. 1940నాటి తీర్మానంలో 'సర్వజనాభిప్రాయం' గురించి యెక్కడ ఉదహరించబడ్డది? జిల్లాలవారీసర్వజనాభిప్రాయాన్ని యిప్పుడు సూచించడమెందుకు?

"భారత స్వాతంత్ర్య కోర్కెను ముస్లింలీగ్ అంగీకరించి బలపరచాలన్న సూచన, అసలు మేము దానికి వ్యతిరేకంగాఉన్నట్లు విపరీతార్థం కలుగజేస్తున్నది. ముస్లింలీగును గాంధీజీ రాజగోపాలాచారిగార్లు యిలా కోరడం నిందాస్పదమైన హంకమని వారికి తెలుసు. అత్రమంగాను, అనవసరంగాను లీగ్‌పైన యీ ఆరోపణచేసి, దానిని శంకించడం తగనిపని.

"తాత్కాలిక ప్రభుత్వస్థాపన విషయంలో, దాని స్వరూపం, వైఖరి, ఎలా ఉంటాయో, ప్రభుత్వసభ్యులెవరో, ప్రభుత్వాధికారాలెట్టివో, యేమీ ఉదహరింపబడలేదు. యుద్ధానంతరం వచ్చిమోత్తరప్రాగ్దిశల్లోపరిహద్దులనిర్ణయించే విషయంలోను, పార్శ్వికవిశవోటింగువిషయంలోను, ఒక కమీషన్ నియమింపబడుతుందని ప్రణాళికలో చెప్పబడ్డది. కానియీకమీషన్‌ను ఎవరు నియమిస్తారో, దానిలో సభ్యులెవరో, అధికారాలెట్టివో, అదిచేసిన నిర్ణయాలను యెవరు అమలులో పెడతారో-ప్రణాళికలో ఉదహరింపబడలేదు. ఈ పరిస్థితుల్లో నిజంగా రాజగోపాలాచారిగారు 1940 మార్చిలో లీగ్ కోరిన హక్కులను తనప్రణాళిక ప్రసాదిస్తుందని యెలా అనగలరు?

"ప్రణాళికలోని షరతులు బ్రిటిష్‌ప్రభుత్వం సంపూర్ణాధికారాన్ని, బాధ్యతను బదిలీ చేసినప్పుడే అమల్లో పెట్టడం సాధ్యపడుతుందని రాజాజీ అన్నారు. ఈ అధికారం, బాధ్యత యెవరికి ఏవిధంగా, ఎప్పుడు బదిలీచేయడమో తెలియడంలేదు.

"కాబట్టి విస్పష్టమైనభాషలో పాకిస్తానును గాంధిగారు గుర్తించి, తనఆమోదం ప్రకటిస్తే, భారతస్వాతంత్ర్యానికిమనంయెంతోసమీపంలో ఉంటాం. భారత స్వాతంత్ర్యంఒక్క గాంధిగారికేగాక, కోట్లాది భారత ప్రజలందరికీ యెంతో ప్రియతమమైనది.

"ప్రణాళికలోని హంశాలన్నీ ప్రభుత్వాధికారం భారతీయుల హస్తగతమైనప్పుడే ఆచరణసాధ్యమౌతాయనిగాంధి రాజాజీగారలు చెప్పడంచూస్తే, బండి ముందు గుర్రాన్నిగాక, గుర్రంముందే బండినినిలబెట్టినట్లుంది. హిందువులు, ముస్లిములు ముందుగా ఐక్యమై, సంయుక్త సంఘటనద్వారా ప్రభుత్వ హస్తాలనుండి అధికారాన్ని బలాత్కారంగా లాగుకుంటేనేతప్ప జాతీయ ప్రభుత్వస్థాపనకు అవకాశం ఉండదు.

"కాని చిట్టచివరకు గాంధిగారు వ్యక్తిగతంగా భారతదేశ విభజనసూత్రానికి అంగీకరించారు. దేశాభివృద్ధికి, దేశశ్రేయస్సుకుయిదెంతైనాఉపకరిస్తుంది. ఎల్లా, యెప్పుడు యీవిభజనను సాగించాలనేఉంటుదనేదే యిప్పుడు మిగిలిఉన్న విషయం.

"రాజాజీ ప్రణాళిక ప్రకారం పొహొర్ల[illegible] యుతమైన రాయబారాలకు అవకాశమున్నట్లు తోచదు. రాజాజీ సూచనలను మనం తప్పనిసరిగా అంగీకరించాలని గాంధి రాజాజీలు కోరుతున్నారు. కానిదీనిలో ఎట్టిమార్పులుచేసే సూచనలు లేవు. దీనివల్ల సమస్యలు [illegible]ప్రదంగా నివారణ అవుతాయనితోచదు. గాంధిగారు శిథిలరూపమైన పాకిస్తాన్‌యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే మనకు ప్రసాదించి, మనలను సంతృప్తిచేయ చూస్తున్నారు. దీనివల్ల మనకు పాకిస్తాన్‌ను యిచ్చినట్లు అనిపించుకోవాలని ఆయన అభిప్రాయం."

ఈ ఉపన్యాసానంతరం, గాంధీజీవద్దనుంచి తమకువచ్చినఉత్తరాన్ని తిరిగి గాంధీజీకితామ వ్రాసినజవాబునుజిన్నాగారుచదివివినిపించారు.

ముస్లిం ప్రజల పాకిస్తాన్ కొరకు, భారతీయుల స్వాతంత్ర్యంకొరకు ఐక్యమవుదాం!

"హిందూ - ముస్లిములమధ్యనేగాక, శిక్కులు, నిమ్నజాతులు, యితర ప్రజలమధ్య కూడా ఐక్యత ఏర్పడాలనే వాంఛ ప్రపంచంలో ఏవ్యక్తికిగూడా నాకున్నదానికన్న యెక్కువగాధుంగాలేదు"

అంటూ జనాబ్ జిన్నా రావల్పిండి మునిసిపల్ గార్డెన్స్‌లో జూలై 24 తేదీని జరిగిన బహిరంగ సభలో ఉపన్యసించారు. సభకు చాలామంది హిందువులు, శిక్కులు కూడా హాజరైనారు.

"ఇదివరక్కంటె ఒకరినొకరు అర్థంచేసుకునే చిహ్నాలు యిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదివరకు అనుకున్నదానికన్న పాకిస్తాన్ త్వరలో లభ్యమవుతుందనేనమ్మకం నాకిప్పుడు కలిగింది" పాకిస్తాన్‌కొరకు తాను కృషిచేసేది కేవలం 10కోట్ల మంది ముస్లిముల స్వాతంత్ర్యానికేకాదనీ, 30కోట్ల మంది యితర భారతీయుల స్వేచ్ఛకూడా పాకిస్తాన్ ఆశయసిద్ధివల్ల లభించగలదనీ, జిన్నాగారు చెప్పారు. తక్కిన 30 కోట్ల భారతీయులకు స్వాతంత్ర్యసిద్ధి కలిగితేనేతప్ప, పాకిస్తాన్ సిద్ధించదని కూడా జనాబ్‌జిన్నా నుడివారు.

సభలో హాజరైన హిందువులు, శిక్కులను ఉద్దేశించి మాట్లాడుతూ, "అదృష్టవశాత్ మీరు యింతమంది యిక్కడ హాజరైనారు. కొన్ని హిందూపత్రికలు మిమ్మల్ని ముస్లిములయెడల ద్వేషపూరితులను చేశాయి. మీరు ఆవిషప్రచారాన్ని దగ్గరకుచేరనీయక, మీలో ప్రవేశించిన విషబీజాలను నిర్మూలం చేయండి. ముస్లిములయెడలగల ద్వేషాన్ని చంపుకోండి. జాతికంతకు సంబంధించిన అనేక సమస్యలను దృష్టిలోపెట్టుకొని శాంతంగాను, సౌమ్యంగాను, విచారించండి." అని విజ్ఞప్తి చేశారు.

బ్రిటిష్ ప్రభుత్వాన్ని, హిందూ నాయకత్వాన్ని పాకిస్తాన్ సూత్రాన్ని అమోదించేటట్టుగా తాను నిర్బంధపూర్వకంగాచేస్తానని జిన్నాగారు చెప్పారు. ముస్లిములు జాగరూకతతో మెలగాలనీ, తమ ఐక్యతను సుస్థిరంచేసుకుని దాన్ని భద్రంగా కాపాడుకోవాలనీ జిన్నాజీ హెచ్చరించారు.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 2—8—44

శుభవార్త

"నన్ను ఆశీర్వదించి పంపండి। భగవదనుగ్రహంతో మేము గౌరవప్రదమైన రాజీకివస్తాము"

అని అఖిలభారత ముస్లింలీగ్ కౌన్సిల్ సభముందు ఉపన్యసించుతూ మహమ్మదాలీ జిన్నా అన్నారు. గాంధీజీ జులై 17 వ తేదీన జిన్నాకొక లేఖవ్రాశాడు. దానిలో జిన్నాకు వీలుగా వున్నప్పుడు తనను కలిసికొని మాట్లాడవలసిందని కోరాడు. జిన్నా అందుకు అంగీకరించుతూ, బొంబాయిలో తన స్వగృహానికి గాంధీజీని ఆహ్వానించాడు. అగస్టు రెండవ వారంలో దేశమంతా ఎదురుచూస్తున్న గాంధీ-జిన్నా సమావేశం జరుగుతుందని వార్తలు తెలుపుతున్నాయి.

నిజంగా భారత ప్రజలకు యిదొక శుభవార్త. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ - లీగ్ నాయకులిద్దరూ సమావేశమై, జాతీయైక్యతకు పునాది వేయనున్నారు.

జిన్నా లీగ్ కౌన్సిల్‌లో యింకా యిలా అన్నాడు: "హిందువులు, ముస్లింలు రాజీపడి సంయుక్త సంఘటనద్వారానే బ్రిటిషు పరిపాలకుల చేతులలోనుండి స్వాతంత్ర్యం గుంజుకోగలుగుతాము." రావల్పిండి ఉపన్యాసంలో ఇలాచెప్పాడు: "రాజీకావాలని నాకంటే హెచ్చుగా కాంక్షించేవారు ప్రపంచంలోలేరు. హిందూ-ముస్లిముల మధ్యనేగాక, శిఖ్ఖులు, నిమ్నజాతులు వగైరా అందరిమధ్య సఖ్యత యేర్పడాలని నేను కోరుతున్నాను." ఈ మాటలు ముస్లిం ప్రజాభిప్రాయాన్ని చక్కగా తెలుపుతున్నాయి. ముస్లిం ప్రజలు కోరుతున్న స్వయంనిర్ణయహక్కు, భారత ప్రజలంతా కోరుతున్న భారత స్వాతంత్ర్యం-వీటిని సాధించడానికి జాతీయైక్యత అవుసరం. లీగ్ కౌన్సిల్ యీ సత్యాన్ని గ్రహించింది. జిన్నాకు రాయబారాలు జరిపే అధికారమిచ్చింది.

గాంధీజీకూడ ఈ సత్యాన్ని గుర్తించాడు. ముస్లింజాతుల స్వయంనిర్ణయ హక్కును అంగీకరించాడు. లీగ్ - కాంగ్రెస్ ఐకమత్యంద్వారా జాతీయైక్యతను నిర్మించడానికే జిన్నాకు లేఖవ్రాశాడు. గాంధీజీ పత్రికా విలేఖరులతో సంభాషించుతూ యింకో విషయాన్నికూడా తెలిపాడు: ప్రతిష్టంభనతొలగించడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి చేసిన సూచనలకూ, లీగ్‌కు చేసిన సూచనలకూ సంబంధం లేదన్నాడు. ప్రభుత్వం దిగిరాకపోయినా తాను ముస్లింలీగుతో రాజీకి కృషిచేస్తానన్నాడు. తన సూచనలకు సవరణలు సూచించవచ్చునని తెలియజేశాడు. ఈ ప్రకటన లీగ్ కౌన్సిల్‌లో జిన్నా వెలిబుచ్చిన అనుమానాలను పోగొట్టడానికి తోడ్పడుతుంది. సంప్రతింపుల ద్వారా వివరాలపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఇందులోఉంది.

జాతీయైక్యతను నిర్మించడానికి యెట్టకేలకు భారతదేశ ప్రముఖనాయకులు ముందంజవేశారు. ఈ సమయంలో వారిని బలపరచడం, వారిమార్గం సుగమం చేయడం, దేశభక్తులందరి కర్తవ్యం. మతదురభిమానాలు రెచ్చగొట్టడం, గాంధీజీ - జిన్నాలపై నిందలు వేయడం, రాజీకొరకు వారు చేసే ప్రయత్నాలకు ఆటంకాలు పెట్టడం, నిజంగా దేశద్రోహమే.

★ పరరాజకీయాలు

భారతదేశ సమస్యా పరిష్కారానికి పార్లమెంటు సభ్యుల ఆవేదన

— కంభంపాటి సత్యనారాయణ

"గత 15 సంవత్సరాలలో, భారతదేశసమస్య చర్చకువచ్చిన ప్రతిపార్లమెంటు సమావేశానికి నేనుహాజరయాను. కాని ఏ సమావేశంలోను, యింత ఏకాభిప్రాయం నాకు కనపడలేదు. ఈవేళసభ్యులు తమ ఉపన్యాసాలలో ఒకేవిధమైన అభిప్రాయాన్ని వెల్లడిచేశారు: ఒకేధోరణి వారిలో కనపడుతూంది. ఆదియేమంటే, భారతదేశానికి సంబంధించిన సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలి అనే కోరిక, ఆవేదన. అంతేకాదు నిందారోపణలుమాని, గతాన్ని విడిచిపెట్టి, భవిష్యత్తువైపు సుహృద్భావంతోను, సహకారంతోను సాగిపోవాలని సభ్యులందరూ కోరుతున్నారు. అట్టి వైఖరివల్లనే భారతదేశసమస్య పరిష్కారంకాగలదని ఆశిస్తున్నారు."

అని జులై 28 న జరిగిన పార్లమెంటు సమావేశంలో క్లెమెంట్ డేవిస్‌అను లిబరల్ పార్టీసభ్యుడు ఉపన్యసించాడు. అతనిమాటల్లో యదార్థం లేకపోలేదు. లేబర్‌పార్టీ సభ్యులు మొదలు కన్సర్వేటివ్‌పార్టీ సభ్యుల వరకు ప్రతిష్టంభనను అంతంజేసితీరాలని ఉపన్యాసాలిచ్చారు.

కాంగ్రెసు - లీగ్‌ఐక్యతకై గాంధీజీ గావించినసూచనలు, జాతీయ ప్రభుత్వ స్థాపనవిషయమై "న్యూస్ క్రానికల్" పత్రికా విలేఖరికి గాంధీజీ తెలియజేసిన అభిప్రాయాలు, పార్లమెంటు సభ్యులయెదుట ఉన్నాయి. నేడో, రేపో గాంధీజీ - జిన్నాలమధ్య సమావేశం తప్పక జరుగుతుందనే విశ్వాసం వారిలోవుంది. భారతదేశ ప్రతిష్టంభనను అంతంజేయడంలో తమవంతు కర్తవ్యాన్ని తాము నెరవేర్చాలనే ఉత్సాహం వారిని పైవిధమైన ఏకాభిప్రాయానికి వచ్చేటట్లు చేసింది.

చర్చను ప్రారంభిస్తూ పెథిక్‌లారెన్సు (లేబర్‌పార్టీ) యిలా ఉపన్యసించాడు: "ప్రపంచంలో శాంతిస్థాపనకు ముఖ్యమైన ఆధారాలలో భారతదేశంకూడా ఒకటి. మిలటరీ వ్యవహారదృష్టితో చూచినా, ఇండియా కీలకస్థానంలోవుంది. అందువల్ల భారతదేశ సమస్య ఒక్క బ్రిటన్ - ఇండియాలకు సంబంధించినదేకాదు; ప్రపంచానికంతకూ సంబంధించిన విషయం....అందువల్ల, దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేయవలసివుంది. 1942 లో వున్న పరిస్థితులు 1944 లో లేవని గాంధీజీ చెప్పనేచెప్పారు." ఇతర కాంగ్రెసు నాయకులందరినీ వెంటనే విడిచిపెట్టకపోతే, శాశ్వతంగా వారి సహకారాన్ని దూరం చేసుకున్న వారమౌతామని డేవిస్ హెచ్చరించాడు.

సర్‌జార్జి షూస్టర్ (లిబరల్ నేషనల్) ఆర్థిక సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యతయిస్తూ మాట్లాడినా, భారతదేశంలో వున్న వివిధరాజకీయ పక్షాలను ప్రభుత్వం సమావేశపరచి రాజ్యాంగ నిర్మాణాని కవసరమైన నిర్ణయాలను తీసుకొనేలా వారిని ప్రోత్సహించాలని తెలియజేశాడు.

క్లెమెంట్ డేవిస్ (లిబరల్), భారతదేశంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచి, ఆగ్నేయ ఆసియా యుద్ధ నిర్వహణ సంఘంలో భారతదేశ ప్రతినిధుల్ని కూడా నియమించవలసి యుంటుందని సూచించాడు.

ఇక కన్సర్వేటివ్‌పార్టీ సభ్యులకు వద్దాం. వీరు మొదటి నుంచీ భారతదేశ స్వాతంత్ర్య వాంఛకు అడ్డుతగిలేవారు. మన ప్రజాప్రతినిధులతో ఎట్టి రాజీ చేసుకోరాదనే తత్వం వీరిది. అయినా ప్రపంచ పరిస్థితులు, భారతదేశ పరిస్థితులు, అతివేగంగా మారుతున్నాయి. ఈమార్పు వీరి ఉపన్యాసాలలోకూడా ప్రతిబింబించింది. ఉదాహరణకు, వాల్టర్ ఎలియట్ యిలా చెప్పారు: "గాంధీజీ యీనాడు అతి ప్రధానమైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన స్వయం నిర్ణయ సూత్రాన్ని గుర్తించుతున్నారు. క్రిప్సు సూచనలకూ, గాంధీజీ సూచనలకూ, ఎక్కువ తారతమ్యంలేదు. గాంధీజీ తీసుకున్న చర్య చాలాగొప్పది.... ఈమధ్య ఐస్‌లండ్ డెన్మార్కుతోవిడిపోయి, ఆర్కిటిక్‌మహాసముద్రంలో ఎలా స్వతంత్ర ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకొందో, మనం చూచాం. ప్రపంచంయావత్తూ యీ మార్గాన్నే అనుసరిస్తూంది. సోవియట్ యూనియన్‌లో వేర్వేరు భాగాలుగావున్న రిపబ్లికులకు స్టాలిన్ సైన్యసమీకరణహక్కు, విదేశాంగవ్యవహారాలపై హక్కు యిచ్చాడు. ముందు ముందు యీ విధానమే ప్రపంచంలో అమలు జరుగుతుంది. కాబట్టి, వేర్వేరు ప్రభుత్వాలకు అధికారాలీయడంలో ఎట్టి హద్దులు ఉండకూడదని నా అభిమతం .... రక్షణశాఖను నిర్వహించడంలో అనేక చిక్కులు ఉంటాయని నాకు తెలుసు. కాని అంతమాత్రం చేత భారతదేశంలో ప్రతిష్టంభనను కొనసాగించే విధానాన్ని మన మవలంబించకూడదు."

ప్రొఫెసర్ హిల్, పాకిస్థాన్ సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఉపన్యసించినా, భారతదేశ ప్రభుత్వాన్ని (రక్షణశాఖతో సహా) భారతీయ ప్రతినిధులకు స్వాధీనంచేయడం అవసరమన్నాడు. ఇప్పటివిధానాన్నే యికముందుకూడా కొనసాగించడంవల్ల తప్పకుండా అది విషమమైతీరుతుందని హెచ్చరించాడు.

గాడ్‌ఫ్రీ నికల్సన్ యిలా చెప్పాడు: "అతిక్లిష్టమైన యీ సమస్యను పరిష్కరించడంలో మనం సఫలీకృతం కావాలంటే, భారతీయుల సహకారం మనకుండాలి. అందుకు మన ఆశయాలను గురించి ఎట్టి అనుమానాలకు స్థానం లేకుండా చేయాలి. ఇప్పుడు కాకపోతే రేపైనా, మన ఆశయాలేవో తిరిగి నిర్వచించవలసియుంటుంది .... బ్రిటిష్ రాజ్యాంగవేత్తలలోగాని, భారతరాజ్యాంగవేత్తలలోగాని, బుద్ధికుశలత లోపించిందని నేననుకోను."

కాంగ్రెస్ - ముస్లింలీగ్‌లమధ్య ఐక్యత ఎంతో దూరంలో లేదనీ, అది సాధ్యమైన వెంటనే నిమ్నజాతుల సమస్య, కార్మిక సమస్య, మొదలైన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయనీ, ఆశిస్తూ సర్ స్టాన్లీ రీడ్ ఉపన్యసించాడు.

సర్ స్టామిల్స్, భారతదేశ సమస్య భారతీయులవల్లనే పరిష్కారం కావాలంటూ, మొండిచెయ్యి చూపాలని ప్రయత్నించినా, గాంధీ - జిన్నా సంప్రదింపులు కొనసాగాలనీ, భారతీయులకు బ్రిటిష్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందనీ, చెప్పవలసివచ్చింది.

(మిగతా 7 వ పేజీలో)

హిందూమహాసభ నాయకులు యిలాంటి దుష్ప్రచారానికే పూనుకున్నారు. దాని అధ్యక్షుడు సావర్కారు హిందువులంతా గాంధీ సూచనలను వ్యతిరేకించాలని హెచ్చరించుతున్నాడు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, మూన్జీలు హిందువులతరఫున మాట్లాడడానికి గాంధీజీకి హక్కు లేదంటున్నారు. జిన్నాను కలిసికోవద్దని సలహాయిస్తున్నారు. లీగ్‌కు చేసిన సూచనలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. కొన్నిచోట్ల గాంధీజీని దూషించడానికికూడా తయారవుతున్నారు. అనగా యావద్భారతదేశం కోరుతున్న జాతీయైక్యతను వీరు వ్యతిరేకించుతున్నారన్నమాట. భారత ప్రజలంతా కాంక్షించుతున్న జిన్నా - గాంధీల సమావేశమే వీరు వద్దంటున్నారు.

దేశభక్తులంతా యీలాంటి జాతీయ విద్రోహుల ప్రచారాన్ని వ్యతిరేకించాలి. గాంధీజీ సూచనలను బలపరచాలి. ప్రజలను సమీకరించి, భారతస్వాతంత్ర్యం కోరేవారందరం గాంధీజీవెనుక అండగా వున్నామని తెలపాలి. కాంగ్రెసు - లీగ్ రాజీపైనే దేశానికి మోక్షం ఆధారపడి వున్నదని మారుమూలలలోకూడ ప్రతిధ్వనించునట్లు చేయాలి.

ఫ్రెంచిదేశభక్తులకు ఆయుధాలివ్వాలి

1940 జూన్‌లో దేశద్రోహులు ఫ్రాన్సును నాజీ హిట్లరుకి అర్పణమిచ్చారు. ఆనాడే ఫ్రెంచి దేశభక్తులు, తమ మాతృదేశాన్ని చెర విడిపించుకోడానికి కంకణంకట్టారు. ఆనాటినుండి ఫ్రెంచిప్రజలు నిండుఆవేదనతో స్వాతంత్ర్య అరుణోదయంకోసం ఎదురు చూస్తున్నారు.

దేశాన్ని పీల్చిపిప్పి చేస్తున్న ఫాసిస్టు మూకలకు ఫ్రెంచి దేశభక్తులు (గెరిల్లాలు) సింహస్వప్నం కాసాగారు. వీలయినప్పుడల్లా శత్రువును చీకాకుపర్చడం, వారి యుద్ధప్రయత్నాలను భగ్నంచేయడం వీరి ప్రధాన కార్యక్రమం. ఫ్యాక్టరీలను భగ్నంచేశారు. రవాణా మార్గాలను తెగగొట్టారు - చేతికిక్కిన నాజీలను, వారితొత్తులను హతమార్చారు. అభాగ్య ఫ్రాన్సు వలముకొన్న కారుచీకటిలో ఫ్రెంచి ప్రజలకు ఆశాకిరణం ఈ దేశభక్తులే. వారి సాహస కృత్యాలే ప్రజల మనోనిబ్బరాన్ని నిలుపుకుంటూ వచ్చాయి; స్వాతంత్ర్య పిపాసను అంతరించకుండా కాపాడాయి.

సాహస గాథలు

ఈ దేశభక్తుల సాహసకృత్యాలు గాథలు పరంపరలుగ పెరుగసాగాయి. జర్మను ఫ్యాక్టరీలలో బానిసలుగా పనిచేయడానికి ఫ్రెంచి యువకులను సమీకరించడం ప్రారంభించారు జర్మనులు వారి తొత్తులు. జామెటు అనే వూరి వంతువచ్చింది. అవూరిజనాభా 20,000. నాజీలు కొంతమంది యువకులను సమీకరించే సరికి దేశభక్తులు నాయకత్వంక్రింద ఊరి జనాభా అంతా లేచింది. మేయరు దగ్గరకు వెళ్ళి ఈ ఘాతుకాన్ని అరికట్టమని కోరారు. అతని శక్తిసామర్థ్యాల్లో విశ్వాసం చాలక, తామే పూనుకొని రైల్వేస్టేషనుకు వెళ్ళి, అక్కడ నిర్బంధంలో ఉన్న 60 మంది యువకుల్ని విడిపించారు. వారిని తీసుకుపోవడానికి సిద్ధంగాఉన్న రైలుఇంజన్ని పాడు చేశారు. ఊరేగుతూ తిరిగివచ్చారు.

ఒక నాజీపత్రిక ఒకనాడు ఇలా రాసింది: "తెల్లవారు ఝామున, 3-3½ మధ్య ముగ్గురు బురఖాలు తొడుక్కొని ఆయుధాగారంలో జొరబడ్డారు. అక్కడి కావలా సైనికున్ని పిస్తోలు చూపి కిక్కురుమనకుండా కూర్చోబెట్టారు. 225 తుపాకులు, 271 బేయొనెట్లు (సన్నీలు), 560 పిస్తోళ్ళు, ఇంకా ఎన్నో తీసికొన్నారు. ఆ కావలా సైనికునిచేతే వీటి నన్నిటిని లారీలో వేయించారు. వచ్చినవారందరూ 20-25 సంవత్సరాల లోపువారే."

నాజీలు నిలా ముప్పతిప్పలుపెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న ఈ గెరిల్లాలు ఫ్రెంచి ప్రజలపట్ల ప్రవర్తిస్తున్న విధానం చూడండి: తమకేదన్నా సరుకు కావలసివస్తే అంగట్లోంచి తీసుకుంటారు. అంగడి యజమాని ఫ్రెంచి వాడయితే, పూర్తి ఖరీదు ఇచ్చివేస్తారు. "నిన్న, 'టీ - నే'నగరంలో కొందరు తుపాకులుపట్టుకొని ఒక అంగడి ప్రవేశించారు. 320 పోగాకు కట్టలు, 248 చుట్టలు తీసుకొని, అంగడివారికి 5,500 ఫ్రాంకులు (ఫ్రెంచి నాణెం) ఇచ్చిపోయారని" ఒకపత్రిక వ్రాసింది.

ఈ విధంగా చెప్పాలంటే వీరగాథలకు అంతుండదు. ఎన్నికష్టాలున్నా ప్రజలకేలాంటి ఇబ్బంది కలిగించకుండా, తమ సాహస కృత్యాల ద్వారా ఒకవంక నాజీ మూకలను బేజారెత్తిస్తూ, మరోవంక ఫ్రెంచి ప్రజానీకాన్ని స్వాతంత్ర్య సాధనకు సమీకరిస్తూ గెరిల్లా సేనలు దినదినాభివృద్ధి పొందసాగాయి. ప్రతి కీలకస్థానం దగ్గర, జర్మన్ల ప్రక్కలో బల్లెంలాగా గెరిల్లాదళాలు మకాంచేయసాగాయి. గెరిల్లా దళంలో చేరడమంటే భయంకర మృత్యువును అనుక్షణం ఎదుర్కోవడమన్న మాట. ఆ పూటకీత భోజనం ఉంటుందో ఉండదో చెప్పలేం. ఆయుధాలు ఉంటాయనే హామీ ఉండదు. దుస్తుల విషయం కూడా సమస్యే, చాటుమాటున పొంచి రోజులు గడపాలి. అయితేనేం! నశిత స్వాతంత్ర్యనమ రోత్సాహం ముందు కష్టాలొక లెక్కా!

తండోపతండాలుగ యువకులు, యువతులు, గెరిల్లా సైన్యంలో చేరారు. ప్రజానీకం వారికి అండగానిలిచింది.

— యుద్ధానంతరంవరకు బంధుమిత్రులతో సంబంధాలు త్రెంచుకోవాలి. తన నాయకులు, సహచరులు ఎక్కడున్నది ఎవ్వరితోను చెప్పకూడదు. వీటికి భిన్నంగా పోతే శిక్ష - చావు.

— సహనశక్తి, శిక్షణ, క్రమశిక్షణ రక్షణ ఇవన్నీ పరీక్షించబడి ఆయుధాలు పట్టడానికి అర్హత లభించేవరకు గెరిల్లాదళసభ్యునికి ఆయుధాలివ్వబడవు. ఆయుధాలు అరుదు. అందువల్ల అమూల్యములు. కంటికి రెప్పలాగ వాటిని సభ్యులు కాపాడుకోవాలి. ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి.

— ఆయుధాలు పోగొట్టుకొనరాదు, పోతే శిక్ష మరణదండన. ఇవిచాల కఠోరమే — అయినా అందరి క్షేమంకోసం తప్పదు. ఇలాంటి కఠినవిబంధన లన్నిటిని సంతోషంతో స్వీకరించి గెరిల్లాదళాల్లో చేరారు. దినదినాభివృద్ధిపొంది ఒకపెద్ద సేనగ తయారయారు.

సందేశం

అంగబలం ఇంతఅభివృద్ధికాగానే ఫ్రెంచి గెరిల్లాసేన మిత్రరాజ్యాలకొకసందేశం అందజేసింది. "ఇంకా వేచివుండడం తగదు. మేము సిద్ధంగావున్నాం. దండయాత్ర ప్రారంభించండి"—ఇదీ ఆసందేశం. ఇందుమించు ఏడాదిగ ఈపిలుపు మారుమోగింది. జూన్ 6 వ తేదీకిగానిదానికి జవాబు రాలేదు. ఆరోజుమిత్రసేనలు ఫ్రాన్సులోదిగి రెండవ రంగం ప్రారంభించాయి. ఇక గెరిల్లాదళాల సమరసంరంభానికిమేరలేకపోయింది. జర్మను సైనికరవాణాల చిన్నాభిన్నంచేశారు. కొన్ని ప్రదేశాల్లో జర్మన్లపై ముఖాముఖి యుద్ధాలు ప్రారంభించారు. వందలకొద్దీ జర్మన్లను చంపారు. ఒకచోట వేయిమందిని ఖైదీలుగ పట్టారు. జర్మన్ పోలీసునాయకుడిని పట్టి, విచారణచేసి, మరణశిక్షవిధించి, కాల్చిచంపారు. బేజారెత్తిపోయి నాజీలు పారిస్, ప్రొవిన్సెస్, లియాన్సు ముఖ్యనగరాల్లో ముట్టడిపరిస్థితు లేర్పడ్డాయని ప్రకటించేలా చేశారు.

చేయూతనివ్వడంలేదు

కాని మిత్రసేనా నాయకులు తేంచేశారు? రెండోరంగానికి చేయూతగ పొంగుకొస్తున్న ఫ్రెంచి ప్రజల సమరోత్సాహానికి సహకారం చేయలేదు. ఆయుధాలను విరివిగా అందజేసి, 'విజృంభించండి' అని హుషారివ్వ లేదు. "తొందరపడకండి - మేము చెప్పేవరకు విజృంభించకండి" అంటూ నిరుత్సాహపరిచారు. ఆ చెప్పడం ఇంతవరకుజరగలేదు. ఉరకలు తీయవలసిన రెండోరంగం నత్తనడకసాగిస్తూంది. ఫ్రెంచి ప్రజలు గెరిల్లాదళసభ్యులు, అంతా ఇందుకు విచారిస్తున్నారు. ఈవైఖరి మానుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఫ్రెంచి స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖపాత్ర వహిస్తున్న ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ ఈ దిగువ ప్రకటన చేసింది:

"ఫ్రెంచి ప్రజలు దేశమంతటా తిరుగుబాటు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వం (నిన్న మొన్నటి ఫ్రెంచి నేషనల్ కమిటీ) వీరికి సహకారం చేయదలచుకుంటే, వెంటనే ఏలాంటి సంకోచాలు లేకుండా తిరుగుబాటు జయప్రదంగా ప్రారంభం కావడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈవిధంగా తన ప్రజలపై తాను ఆధారపడడం మూలంగానే ఈ ప్రభుత్వం మిత్రరాజ్యాల్లో తన స్థానాన్ని బలపర్చుకోగలదు. మిత్రసేనలకు పూర్తిసహకారం ఈతిరుగుబాటు ద్వారానే లభించగలదు. దేశద్రోహులు దీని మూలంగానే తుడుచుకుపోగలరు.

"గెరిల్లాదేశభక్తులు చేస్తున్న సేవను మిత్రరాజ్యాలు గుర్తించాయి. కాని, ఆదేశభక్తులకు చాలినంత ఆయుధసరఫరాలు మాత్రం చేయడంలేదు. ఇంకా కాచుకూర్చోమంటున్నాయి." మిత్రరాజ్యాలు, డిగాలు నాయకత్వంక్రింద వున్న తాత్కాలిక ప్రభుత్వం, ఈపై వైఖరిని ఎంత త్వరగా వదలుకుంటాయో అంతత్వరగా యూరప్ దాస్యవిమోచనం జరగగలదు.

విశ్వకవికి జోహారులు



విశ్వకవి, గురుదేవ్, రవీంద్రనాథ టాగూరు మనల్ని విడిచిపోయి మూడేళ్ళు పూర్తికాబోతున్నాయి.

భారత జాతియొక్క మహోన్నత కళా, సాహిత్య సాంప్రదాయాలు ఆయనలో మూర్తీభవించాయి. నిరంతర కృషితో ఆ సాంప్రదాయాలకు మెరుగులు దిద్ది, అపరూపకళా సౌందర్యం ఉట్టిపడే సారస్వతాన్ని సృష్టించారు; విశ్వమానవ జాతికి దాన్ని అందజేశారు. మన జాతియొక్క స్వాతంత్ర్య పిపాసను, ఇంతకన్నా సుఖప్రదమయిన జీవితంకోసం తన తరంయొక్క ఆవేదనను, ప్రతిధ్వనిస్తూ ఆమహాకవి గానంచేశారు. నేటి భారతదేశంలో మరే కవీ ఈ పని చేయలేదు.

రాంమోహన్‌రాయ్ సాగించిన అభివృద్ధికర ఉద్యమాలతో సన్నిహిత సంబంధం కల వారు టాగూర్ భారత పునరుజ్జీవనపుభోకలు ఆయనలోను, ఆయన భావతరంగాల్లోను ప్రతిబింబించాయి.

వారిపలుకులో మాయావాదం స్ఫురించేది. నిజమే. కాని, సామాజికాభివృద్ధిని అరికట్టే శక్తులను ప్రతిఘటించి, నిరంతరం ఆయన సమరం సాగించారు. హేతువాదంతో జీవితాన్ని పరిశీలించాలని వాదించారు.

భారత జాతీయతకు మొదటి వెల్లువయిన స్వదేశీ ఉద్యమంలో లీనమయారు. సర్వసాధారణ మానవుని జీవితగాథనుండి ఉజ్వల కవితావేశాన్ని పొందారు. పై ఉద్యమంలో ప్రజాసామాన్యపు హృదయస్పందనాన్ని వినగలిగారు - వారి ఆశయాలను గ్రహించగలిగారు.

1920 లో ఉద్యమకాలో పోతున్న జాతీయ ఉద్యమంతో వీరు ఏకీభవించారు. అమృతసర్ ఉదంతంలో ప్రభుత్వ చర్యలకు నిరసిస్తూ తన 'సర్' బిరుదాన్ని త్యజించారు.

తరువాత, సోవియట్‌యూనియన్‌లో [illegible] ఉమౌతున్న నూతన నాగరకతపై [illegible] పారు. మానవజాతి భవిష్యత్ [illegible] సికి ఈ నాగరికతే పట్టుగొమ్మ [illegible] దారు. 1930 సెప్టెంబరులో, [illegible] మాట్లాడుతూ - "మానవజాతియొక్క [illegible] మోత్తమ ఆశయాలను మీరు సాధిస్తు [illegible] ఆ నాగరకత నిర్మాతలకు ఆశీర్వ[illegible]

ఫాసిజాన్ని, దురాక్రమణను తీవ్ర[illegible] దారు. "ఆసియాఖండం ఆసియా[illegible] అనేమంత్రంఉచ్ఛరిస్తూ జపానుసామ్రా[illegible] స్తున్న దారుణాలనుఖండిస్తూ నోగుచి [illegible] కవి) కి వారిలావ్రాశారు: "మీ [illegible] ఆసియాను మీరు మనుష్యుల పుర్రె[illegible] నిర్మించుతున్నారు."

చైనా, అబిసీనియా, స్పెయిన్ ప్రజల గాఢమైన సానుభూతి ప్రకటిం[illegible] ఆ ప్రజల అచంచల ఐకమత్యాన్ని, [illegible] శత్రుమూకలను ఎదుర్కొనుటలో [illegible] ధైర్యసాహసాలను కీర్తించారు. [illegible] కులు సోవియట్‌పై విరుచుకుపడి[illegible] 'గురుదేవ్' మరణశయ్యపై ను[illegible] అస్థిరతలోఉండి కూడా వారు నాజీదురాగ[illegible] ఖండించారు. సోవియట్‌మిత్రమండలి [illegible] వృద్ధికి తోడ్పడ అంగీకరించారు. [illegible] రోజుల్లోనే వారు పరమపదించారు.

ఆ మహనీయుని జన్మస్థానమైన బెంగాల్ ఒక భయంకరమైన కరువును గడచిపోయింది. క్షామదేవత, జాడ్యాలమహమారి వీరవిహారం చేయగా శల్యావశిష్టమై మిగిలింది. [illegible] దానికిప్రయత్నాలయినా జరుగకముందే మరో కరువు ప్రళయం విరుచుకుపడే సూచనలు కనపడుతున్నాయి. ఆదిలోనే ఈ కరువును అరికట్టకపోతే బెంగాలుగతినిగూర్చి ఊహించడానికయినా గుండెలుచాలవు. మన కవి జన్మించిన బెంగాలును కాపాడుకోవలసినబాధ్యత భారత ప్రజలందరిమీద ఉంది. గతచిన కరువులో ఆదర్శప్రాయంగా బెంగాలును ఆదుకున్నా, ఇప్పటి కరువును రాకుండానే అరికట్టడానికి అంతకన్నాఎక్కువదీక్షతో ముందుకురావాలి.

అగస్టు 7వ తేదీ టాగూరు స్మారకదినం. దేశమంతటా ఆనాడు స్మారకదినోత్సవాలు జరిపి, బెంగాలురక్షణకు కృషిచేయండి.

ఈనాం రైతులకు తిరిగి జిరాయితీహక్కు లభిస్తుంది!

ఇటీవల మద్రాసు హైకోర్టువారిచే ఈయబడిన తీర్పులవల్ల యీనాంరైతుల జిరాయితీ హక్కులకు భంగం వాటిల్లుతోంది. ఈవిషయాన్ని ప్రభుత్వదృష్టికితెచ్చి, రైతుల జిరాయితీహక్కులను స్పష్టంగా నిర్వచించడానికి ఎస్టేట్సు ల్యాండ్ ఆక్టును సవరించవలసినదిగా మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ యీమధ్య ఆంధ్రరాష్ట్ర యీనాంరైతుల కమిటీతరఫున ఒక రాయబారవర్గం ప్రభుత్వ సభ్యులతో చర్చించి వచ్చింది. తత్ఫలితంగా, 25-7-44వ తేదీని మద్రాసు ప్రభుత్వం ఒక సవరణ బిల్లును ప్రకటించింది. అందులో ప్రభుత్వం యిలా తెలియజేస్తోంది: "1908 ఎస్టేట్సు లాండ్ ఆక్టు సెక్షన్ 3 (2) డి. వి 1936లో సవరించినప్రకారం, ఒకగ్రామం యీనాముగా గ్రాంటు యివ్వబడి, బ్రిటిష్ ప్రభుత్వంచే గుర్తింపబడినచో, అది ఎస్టేటుగా పరిగణింపబడును. ఇటీవల మద్రాసు హైకోర్టు తీర్పు యిస్తూ, ఒకగ్రామం పూర్తిగా గ్రాంటుయివ్వబడిననేగాని అది యీ సెక్షన్‌క్రిందికిరాదని తెల్పింది. చాలా సందర్భాలలో ఒక్కొక్క గ్రామం గ్రాంటుగా యివ్వబడినట్లు తెల్పబడినా, అప్పటికేవున్న సర్వీసు యీనాములు మొదలైన చిన్నఖండాలు ఆ గ్రాంటులో చేర్పబడలేదు. అయినప్పటికీ, అట్టి గ్రామాలను ఎస్టేట్లుగా పరిగణించి, రైతులకు శాశ్వత జిరాయితీహక్కు ఉన్నట్లు ఎంచబడినది. వారి హక్కులను కాపాడుటకుగాను, సెక్షన్ 3, (2) డి. ప్రకారం పైచెప్పబడిన యీనాములు ఎస్టేట్లేనని స్పష్టీకరించుటకు యీ సవరణ ఉద్దేశింపబడినది."

బిల్లులోవున్న ముఖ్యవిషయాలు:

1. ఒకగ్రామాన్ని పేర్కొంటూ, అది యీనాముగా ఇవ్వబడినచో, అదేదయినా వ్యవహరింపబడు గ్రామంలో కొన్ని భూములు సర్వీసుఈనాముగా అంతకుపూర్వమే గ్రాంటు యివ్వబడ్డా, లేక గ్రామసమిష్టివినియోగార్థం ప్రత్యేకింపబడ్డా, లేక అట్టి యినాములే గ్రాంటు నుండి మినహాయింపబడ్డా, గ్రాంటుగా యివ్వబడిన విస్తీర్ణం ఎస్టేట్సు లాండ్ ఆక్టు క్రిందికి వస్తుంది. అనగా, అక్కడిరైతులకు శాశ్వత జిరాయితీహక్కు ఉంటుంది.
2. 1936 సవరణఆక్టు అమల్లోకి వచ్చినప్పటినుండి యిప్పటివరకూ యీ సవరణ అమల్లోఉన్నట్లే పరిగణించబడుతుంది.
3. ఈ సవరణకు పూర్వం ఖాయమైన కోర్టు డిక్రీలకు, ఆర్డర్లకు, యిది వర్తించదు.
4. 1-8-44 లోగా యీ బిల్లుపై ప్రజాభిప్రాయం తెలియజేయాలి

ఈ సవరణలు రాయబారవర్గంవారు సమర్పించిన మెమోరాండం కోర్కెలతో చాలవరకు ఏకీభవిస్తున్నాయి. కాని, ఇంక్రికలు కూడా ఎస్టేట్లుగా ఎంచువిషయమై ఆలోచించవలసియున్నది అందువల్ల రాష్ట్ర యీనాం రైతుల కమిటీ 6-8-44వ తేదీని మధ్యాహ్నం 3 గంటలకు బెజవాడ కమ్మహాస్టల్‌లో సమావేశమవుతుందని నండూరి ప్రసాదరావుగారు (కన్వీనరు) తెలియజేస్తున్నారు.

బళ్లారిజిల్లాలో దూదిధరలు - రైతుల దీనావస్థ

పురిమెట్ల వెంకటరామప్ప (జిల్లా రైతుసంఘ ఆర్గనైజరు)

ఈ జిల్లాలో నల్లరేగడి భూములలో ప్రత్తి విపరీతంగా పండుతుంది సుమారు 6 లక్షల యకరముల భూమిలో ప్రత్తి పండుతుంది. ఎక్కువగా హగరిపాతం ప్రత్తి పండుతుంది. దీని స్టేపుల్ పొడవు 7/8 అంగుళం. ఈ సంవత్సరం ఆదోని సెంటరుకు వచ్చు ప్రాంతములో సుమారు 41000 బేళ్ళనూలి (1 బేలు = 392 పౌనులు) పండినవి. బళ్ళారి, గుంటకల్లు సెంటర్లలో సుమారు 30000 బేళ్ళు పండినవి. దేశంలోని మార్కెట్లలో యీజిల్లా రెండవస్థాన మాక్రమించుతుంది. రైతు బాగోగులు దీని ధరపై ఆధారపడివుంటాయి.

నిరుడుదూది ధర 784 పౌనుల పుట్టి (2బేళ్ళు) జరిల్లా రు. 600/-నుండి రు. 700/ వరకూ వుండేవి. ఈయేడు 11-7-44వ మార్కెటురేటు రు. 419/ వుంది. అయినా వ్యాపారంలేనేలేదు. ఏదో కొద్దిగా వ్యాపారం జరుగుతే. పుట్టి 13 రు. 170/-లనుండి రు 240/-వరకూ మాత్రమే వుంది.

ఈ విధంగా దూది ధరలు పడిపోవడం వలన రైతు విపరీత నష్టాలకు గురికావలసి వస్తున్నది. పోనీ, దూదిని నిల్వచేసుకుందామా అంటే. అందుకు అనువైన సదుపాయాలు కాదు ప్రత్తి నిల్వజేదామా అంటే. పశువులకు ప్రత్తివిత్తులు కరువౌతాయి. దళారి వ్యాపారులు ఇదివరలో దూదిని తమ గిడ్డంగులలో పెట్టుకొని, రైతులకు అప్పులిచ్చేవారు. కాని మార్కెట్టు పడిపోవటంవలన వారూ దెబ్బతిని, అప్పు లివ్వటం మానేసారు. పైగా కోలెతంతస్థాను వారి వద్ద నిల్వవున్నది. ఈ కారణాలన్నిటివల్ల లోగడ మహారాష్ట్ర రైతులెట్లా పస్తున్నారో, అట్టి పరిస్థితులకే బళ్ళారిజిల్లా రైతులుకూడ లోను గావలసి వస్తోంది.

ఈవిధంగా ధరలు పడిపోతున్నప్పుడు ఫ్లోరింగు రేట్లకు కొంటామని, నిరుడు ప్రభుత్వం హామీ యిచ్చింది. ఈ సంవత్సరం ప్రభుత్వం ఫ్లోరింగురేట్లను మారుస్తూ నిరుటి కన్న పుట్టి 13 రు. 50/లు తక్కువ నిర్ణయించింది. కాని ఈఫ్లోరింగురేట్లనుబట్టి రైతులకు న్యాయంగా రావలసిన ధరలు రావడంలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ క్రింది పనులను చేయాలి.

— ప్రస్తుతదుస్థితికి కారణాలను తెలియజేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలి.

— వెంటనే ఫ్లోరింగు రేట్లప్రకారం ప్రభుత్వము దూదిని కొనాలి.

— రైతుకు కావలసిన కనీస ధరలను గ్యారంటీ చేయాలి.

— అన్నిరకాల స్టేపుల్ దూదిని కొనాలి.

50 సంవత్సరాల గ్రామకక్షలు అంతరించాయి

కృష్ణాజిల్లాలో [illegible] అనే గ్రామం వుంది. అక్కడ 215 కుటుంబాలు నివసిస్తున్నాయి. 50 సంవత్సరాలుగా కమ్మ, కరవ కులాలమధ్యకక్షలు గ్రామజీవితాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఏదో వంకతో తగాదాలుపడి, పోట్లాటలకుదిగి, కోర్టులకెక్కడం, తప్పుపాడుచేసుకొని అప్పులపాలు కావడం పరిపాటయింది. గ్రామంలో మంచి నీటివసతిలేదు; పైర్ల కాలంలో దొంగతనాలు జరిగేవి; ఫిర్లంకు మరుగుదొడ్లు శూన్యం. అయినా, గ్రామస్తులు వీటిపై తమ దృష్టిని మరలించలేదు. గత రెండు సంవత్సరాలలో వ్యాపించిన కాటక పరిస్థితులు గ్రామదుస్థితిని మరింత అధ్వాన్నం చేశాయి. గ్రామకక్షలవల్ల కలిగే దుష్ఫలితాన్ని ప్రజలు క్రమంగా గుర్తించారు, కాని ఒకరిని ఒకరు నమ్మక, మధ్యవర్తుల రాజీ ప్రయత్నాలను అనుమానంతో చూచేవారు.

జిల్లా రైతుసంఘ ఉపాధ్యక్షులైన ఎల్. వెంకటప్పగారు, మరికొందరు రైతువర్కర్లు కలిసి గ్రామైక్యత యొక్క అవసరాన్ని గురించి, కలిగే లాభాలను గురించి, ఉభయ పార్టీలవారిలోను ప్రచారంచేశారు. గ్రామస్థులందరిపై సమానంగా యెదుర్కొనే సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చి, అంతాకలిసి పరిష్కరించుకోవాలని ఉద్బోధించారు.

త్వరలోనే వారి ప్రయత్నాలు ఫలించాయి. 10 మందితో కూడిన ఒకఐక్యకమిటీ ఎన్నుకోబడింది. అందులో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉంది. ఈ కమిటీ కార్యరంగంలో ప్రవేశించి, ఆహారసమస్యను పరిష్కరించడానికి చక్కనిమార్గం చూపింది. గ్రామస్థులందరివద్ద రు. 1800 వసూలుచేసి, సహకారపద్ధతి ప్రకారం ఒక చౌకడిపోను ఏర్పరచింది. అందులోఆహారపదార్థాలు కంట్రోలు ధరలకుఅందరికీసప్లయిచేయబడుతున్నాయి. మంచినీటికి ఒక పక్కారేవు (కోనేరు) కట్టించడానికి రు. 2100 విరాళాలు వసూలుచేయబడుతున్నాయి.

ఇంతేకాదు. గ్రామ పారిశుద్ధ్యం కొరకు కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు, ఏర్పడ్డాయి. మంచినీటిబావిలో ఎవరూ బట్టలుతకకూడదు; ఈదకూడదు. దీన్ని అతిక్రమించిన వారికి రు. 1-4-0 జుల్మానా విధించబడుతుంది. తప్పుడు కొలతలు, తూనికలు ఉపయోగించరాదు. పొలాల్లో దొంగతనాలు చేయరాదు. వీటిని అతిక్రమించినవారికి వేర్వేరు జుల్మానాలు విధించబడుతాయి ఇలా వసూలైన ధనాన్ని గ్రామంయొక్క సమిష్టి ఉపయోగార్థం వినియోగిస్తారు. ఇప్పటికి అలా వసూలైన సొమ్ముతో ఫిర్లంకొక మరుగుదొడ్డి కట్టించుటకు నిశ్చయించుకున్నారు.

ఇంతేగాక, ప్రభుత్వం ధాన్య సేకరణ విధానాన్ని అమలు జరపడంలో ప్రజలు ఐక్య కమిటీ యిచ్చే నిర్ణయాలవల్ల సంతృప్తిని ప్రకటిస్తున్నారు.

తరుణంమించితే ఫలితం శూన్యం!

ఎరువులకు, వ్యవసాయపరికరాలకు, కరువు

రేపల్లె తాలూకా రైతుసంఘ కార్యదర్శి పొన్నపల్లి లక్ష్మీనారాయణగారు యిలా వ్రాస్తున్నారు:

అధికాహారోత్పత్తికి యేవైతే ముఖ్య సాధనాలనుకొంటున్నామో అవేలోపించాయి. ఎరువులు, పారలు, నాగటికర్రులు మొదలైన పరికరాలకు యీతాలూకాలో కరువుఏర్పడ్డది. వ్యవసాయశాఖవారివద్ద వేరుశనగపిండి 1000 బస్తాలు. ఆముదపుపిండి 1000 బస్తాలు మాత్రమే స్టాకు ఉన్నది. యింతకంటే ఇక స్టాకు రాదనేభయంతో ఎరువు రైతులకు విడుదలచెయ్యటంలేదు. ఇచ్చినా తమవద్ద విత్తనాలు 1 బస్తా కొన్నవారికి మూడుబస్తాల చొప్పున ఎరువు యిస్తున్నారు. తాలూకాలో యితర వ్యాపారులున్నా, వారు పూర్తిగా విడుదల చేయటంలేదు. దీనివల్ల రైతులు వ్యవసాయశాఖ ఆఫీసుచుట్టూ తిరగటం. నిరుత్సాహపడి యిళ్ళకిచేరటం జరుగుతోంది. ఇక వ్యవసాయశాఖవారు అప్పుగా యిచ్చే ఎరువుల విషయం చెప్పనే అక్కర్లేదు. కొన్నాళ్లు యింక్వయిరీ రిపోర్టులు. మరి కొన్నాళ్ళు బాంకుపాసులులేవనీ, అది వచ్చిన తర్వాత సెం. 5 పారంలేదనీ, రైతులు పెట్టుకొన్న అప్లికేషన్ పారాలన్నీ ఆఫీసులో మురగపెట్టి అట్టిపెట్టారు. ఎరువులు వేసే తరుణంకూడా సమీపించింది. తరుణంమించిన తర్వాత ఎరువువేసినా, ఫలితం శూన్యం.

ఇక, పారరేకులు రైతెన్ను ఉన్నవారు లేనివారుకూడా పార 13 రు. 2-8-0 చొ॥ కంట్రోలు ధరకుమించి అమ్ముతున్నారు. ఇందువల్లతీరరైతాంగానికి యిబ్బందులులో లేవు ఇది గుర్తించి తాలూకా రైతుసంఘ యాజమాన్యాన రేపల్లెటౌనులో 50 రేకులు, భట్టిప్రోలులో 50 రేకులు పట్టుకొని కంట్రోలు రేటుకు రైతులకు యిప్పించటం జరిగింది. అధికలాభాపేక్షతో అధికాహారోత్పత్తిని కుంటుపరచే వ్యాపారులు తమవద్ద ఉన్న మిగతా స్టాకుదాచేసి పైగా తమవద్ద కంట్రోలు రేటుకు తీసుకొన్నవారిపై దొమ్మీకేసులు బనాయించాలని ప్రయత్నం చేస్తున్నట్లుకూడా తెలుస్తున్నది. స్థానికోద్యోగులు, పైఅధికారులు వెంటనే కల్పించుకొని, యీ అధికలాభాపేక్షను అరికట్టి, ఉన్న స్టాకును స్వాధీనంచేసుకొని ప్రజలకు అందుబాటుచేయాలి. లోగడ వ్యవసాయశాఖవారు 1000 పారరేకులకు వ్రాశారు. కాని యింతవరకురాలేదు. వెంటనే వ్యవసాయశాఖవారికి రేకులు సప్లయిచేస్తే కొంతవరకు కరువు తీరుతుంది.

ఎరువులుకూడ పూర్తిగా సప్లయిచేస్తూ, అప్పుగాయిచ్చే ఎరువుకి పారములు వెంటనే విరివిగా సప్లయిచేసి, వెంటనే మంజూరు చేయించి, తరుణంలో రైతాంగానికెరువు యిచ్చి అధికాహారోత్పత్తికి తోడ్పడాలి. దీనికి పై అధికారులు వెంటనే పూనుకోవాలి.

"హిట్లర్ రాజ్యాంగయంత్రాన్ని "అల్లా" భస్మీపటలం చేయుగాక!"

సోవియట్ ముస్లింలు కామ్రేడ్ స్టాలిన్‌కి పంపిన సందేశం

[సోవియట్ యూనియన్‌లో క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు యింకా ఇతర మతాలకు చెందినవారు అనేకులు ఉన్నారు. కాకేషియన్ రిపబ్లిక్‌లో నివసించేవారు ఎక్కువమంది ముస్లింలు. జూన్ 20వ తేదీని ఉత్తర కాకేషియన్ ముస్లిం కాంగ్రెసు దాఘిస్తాన్ అను పట్టణంలో సమావేశమై, కామ్రేడ్ స్టాలిన్‌కి యీక్రింది సందేశం పంపించింది. దీనిక్రింద 76 ముస్లిం సంస్థలతరఫున ప్రతినిధులు సంతకాలు చేశారు.]

మూడుసంవత్సరాలక్రితం హిట్లర్ ముందిపోట్లు దొంగచాటుగా మన పవిత్రమాతృభూమిపై దాడి ప్రారంభించారనే వార్త మా గ్రామాలకు చేరింది. అప్పుడు ఉత్తర కాకేసస్ ప్రజల హృదయాలు క్రోధాగ్నితో భగభగమండిపోయాయి. వెంటనే, యితరసోవియట్ ప్రజల మాదిరిగా మా అశ్వదళ సైనికులు ఆయుధ ధారులై, యుద్ధరంగంలో ప్రవేశించారు. కాకేసస్ యుద్ధ వీరులు యీరోజున అద్భుతమైన ధైర్యసాహసాలతో అన్ని రంగాలలోను సింహాలవలె పోరాడుతున్నారు. 1942లో హిట్లరు పైశాచిమూకల సైన్యం కాకేసస్ పర్వతపంక్తిని దాటబోయింది. మా కొడుకులు, మా సోదరులు, యితర సోవియట్ ప్రజలతోపాటు ముందుకు లంఘించి, ఆ సేనలకు అడ్డుకట్టగా నిలబడి, యుద్ధం చేశారు. నాజీ రక్తపిపాసులు కబార్డా, అడిగే, నరకేషియా ప్రాంతాలపై దాడిసల్పినప్పుడు మా ప్రజల్ని వారు భయంకరమైన హత్యాకాండకు గురిచేశారు. ఈ సమావేశానికి ప్రతినిధులుగా వచ్చిన వారనేకమంది ఆ చిత్రవధలను స్వయంగా చూచారు. నాజీ సైనికులు మా ప్రాచీన సాంప్రదాయాలను నేలమట్టంచేశారు; మా యిళ్ళలో జొరబడ్డారు; మా స్త్రీలను మానభంగమొనరించారు; వేలకొద్దీ అమాయక స్త్రీ పురుషుల్ని తుపాకులతో కాల్చిచంపారు. అనేకమందిని ఉరి స్తంభాలెక్కించారు; పసిబిడ్డల్ని, బాలబాలికల్ని, వృద్ధుల్ని ఎట్టి విచక్షణలేకుండా తమ తుపాకి గుండ్లకు బలిచేశారు. మరికొందరిని విషవాయువులతో చిత్రవధచేశారు. వారు చేయని పాపకార్యం ఒక్కటీలేదు. క్రూరంగా, సుఖజీవనం చేసే ప్రజల ఆస్తిని, వారు దోపిడీ చేశారు, అనేక గ్రామాలలో, అనేక పట్టణాలలో, యిళ్ళు తగలబెట్టారు. పంటలు నాశనం చేశారు

ఈదుర్మార్గులొనరించిన ఘాతుక చర్యలకు వారిని అల్లా శపించుగాక!

స్టాలిన్ మహాశయా! ఉత్తర కాకేసస్ ముస్లిం మతాధిపతులమైన మేము, యీ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైన రోజు నుండి మాతృదేశరక్షణ ప్రతి ముస్లింయొక్క పవిత్రధర్మమని మా మతస్థులకు బోధిస్తూ వచ్చాం. ఎందువల్లనంటే, దేశభక్తి ముస్లిం ధర్మసూత్రాలలో ఒకటి ఇందుకు మామత గ్రంథం (ఖొరాన్) మమ్మల్ని ఆదేశిస్తోంది. సైనిక దళాలలోచేరిన ముస్లిం స్త్రీ పురుషులకు, వివిధశాఖలలో యుద్ధకృషికి తోడ్పడే యితర ముస్లిం మతస్థులకు, మేం కర్తవ్య ప్రబోధం ఎడతెగకుండా చేస్తూఉన్నాం. శత్రువు సర్వనాశనం అయేవరకు విశ్రాంతి వనికిరాదని, ప్రాణాలకు సహితం వెనువక తమధర్మాన్ని నెరవేర్చవలసిందని, హెచ్చరిస్తున్నాం. రెడార్మీయొక్క, మన దేశం యొక్క, శక్తిని యినుమడింపజేయడానికి తమకుగల సర్వశక్తులు ధారబోయవలసిందని పిలుపు యిచ్చాం.

ఉత్తరకాకేషియన్ ముస్లిం మతాధిపతులమైన మేము అల్లాను ప్రార్థించేదేమంటే — హిట్లరు రాజ్యాంగయంత్రం త్వరలో నేలమట్టం కావాలి; ఆ మహాపాపి నడిపే సేనలు దగ్ధంకావాలి; మన మాతృదేశమైన సోవియట్ యూనియన్‌కీ, ఇతర మిత్రరాజ్యాలకూ, శీఘ్రంగా విజయం సమకూరాలి.

మా సర్వశక్తివంతుల క్రింద [illegible] అద్వితీయమైన ధైర్యసాహసాలతో సోవియట్ యూనియన్‌ను [illegible] రాక్షసులనుండి విముక్తిగావించి, [illegible] పట్టిన సరిహద్దులవరకు [illegible] సాగించింది. ఇది మాకు [illegible]. మేము ప్రతిరోజూ ప్రాతః[illegible] మధ్యాహ్నసమయాన, సాయంకాలం [illegible] రాత్రి, నిగ్గరగా, అల్లాను యీ [illegible] ప్రార్థిస్తాం:

"సర్వశక్తులు గలిగిన ఓ అల్లా! [illegible]యట్ సేనలకు విజయం ప్రసాదించు [illegible] శత్రువు సర్వనాశనం అయేటాచేయి.

"సర్వగుణసంపన్నుడవైన ఓ అల్లా! నీ క్రోధాగ్నితో హిట్లరుచే నడుపబడు కసాయి రాజ్యాంగయంత్రాన్ని భస్మీపటలంచేయి. జర్మన్ సేనలకు, వాటికి సాయంచేసే యితర కిరాతులకు, తగిన శాస్తిచేయి; వారివిషపు వాతకు బలిచేసి, బూదిదగా మార్చు!

"సర్వాంతర్యామి వయిన ఓ అల్లా! వైభవోపేతమైన మా సోవియట్ [illegible] భూమిని ఆశీర్వదించు. లక్షలాది సోవియట్ ప్రజలకు సుఖసంపదలను ప్రసాదించు. వారు శాంతిసమయంలోను, [illegible] ప్రచండయుద్ధాలలోను, కూడా సోదరభావంతో అన్యోన్యమైత్రిని కలిగియున్నారు.

"సర్వాతీతుడవైన ఓ అల్లా! [illegible] జోసెఫ్ విసారియోనొవిచ్ స్టాలిన్ నాయ[illegible] ఆయనను ఆశీర్వదించి, కాపాడు. ఆయన మా ప్రజలకు మార్గదర్శిగా ఉండి, [illegible] సాధనపైన, సుఖసంపదలపైన, మమ్మల్ని నడుపుతున్నారు. ఆయన బుద్ధి [illegible] ఎక్కువచేయి. ఆయన ఆరోగ్యాన్ని, ఆయన కుటుంబముయొక్క ఆరోగ్యాన్ని, కాపాడు. ఆయన సహచరులకు సంపూర్ణమైన ఆయుర్దాయం కలుగజేయి." —టాస్ ఏజెన్సీ.

ఆహారసమస్యపై అధికారులలో సమన్వయం అవసరం

పొడి పంటలకు పేరుమోసింది కృష్ణాజిల్లా. జిల్లాకు ముఖ్యనగరం బెజవాడ. బెజవాడ జనాభా సుమారు 1,20,000. ఆహారఅవసరాలకు రోజుకు దాదాపు 600 బస్తాల బియ్యం కావాలి. ఏప్రిల్ నెల వరకు నగరంలోని 15 మిల్లులూ కావలసిన సరుకంతా సప్లయిచేసేవి.

ఏప్రిల్ 15వ జిల్లా కలెక్టరు ధాన్యం, బియ్యం గరిష్ఠధరలను నిర్ణయించారు. తమ అధికలాభాలకిది ఆటంకంఅని గ్రహించి, కంట్రోలును భగ్నంచేయడానికి మిల్లు యజమానులు ధాన్యం కొనడం మానివేశారు. ఉన్న ధాన్యాన్ని, బియ్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మసాగారు. మే మొదటివారానికి దొంగమార్కెట్టులో బియ్యంధర రు. 28 లు (కంట్రోలురేటు రు. 24-3-8): సన్నాలు, నంబర్లధర రు. 40 లు. చిల్లర దుకాణాలు, స్టోర్సులోను, లైసెన్సుదారులవద్ద సరుకులేదు. బియ్యం కరువు తీవ్రమయింది.

ఆహారకమిటీ ఆందోళనచేసింది. రాయబారం నడిపింది - వత్తిడితెచ్చింది. తత్ఫలితంగా సబ్‌కలక్టరు 4000 బస్తాల బియ్యం కమాండీరుచేశారు. ఈ బియ్యాన్ని కో-ఆపరేటివ్‌స్టోర్సుద్వారా చిల్లర వర్తకులకు సప్లయి చేశారు. దీనితోపాటు మిల్లులవద్దనున్న స్టాకులపై పర్మిట్లుకూడా ఇచ్చారు కలక్టరు.

మిల్లు యజమానుల చర్యలు

కాని మిల్లు యజమానులు మంచి బియ్యం ఇవ్వడం మానేశారు. మంచి బియ్యంకోసం విపరీతంగా ఆందోళనసాగింది. దీనిఫలితంగా మంచి బియ్యం ఇవ్వక తప్పిందికాదు. కాని లైసెన్సుదారులకు సప్లయిచేయకుండా కామే మిల్లులవద్ద రూపాయికి 4½ శేర్లు చొప్పున చిల్లరగా అమ్మడంవల్ల రు. 24-3-8 ల బియ్యం బస్తా, రు. 25-12-0 కి గిడుతుంది. పైగా 0-8-0 ఖరీదుగల సంచి మిగులుతుంది.

వీరి ఆటలను అరికట్టడం అత్యవసరమయింది. షాగణపట్ దేవరాజ్ అనే గుజరాతీ వర్తకుడు, కలక్టరు అనుమతిపొంది రూపాయికి 4½ శేర్లుఅమ్మడం ప్రారంభించారు. మిల్లు యజమానులచర్య జిల్లా కమర్షియల్ ఆఫీసరుకి తెలుపబడింది. బస్తాను కంట్రోలు రేటుకన్నా రు. 2 లు ఆదనంగా అమ్మడం తప్పనీ, 4½ శేర్లు చొప్పున అమ్మాలనీ ఆయన ఆజ్ఞాపించాడు. ఇక విధిలేక మిల్లు యజమానులు ఆరేటుకే అమ్మడం ప్రారంభించారు.

అంతటితో వారూరుకోలేదు. 10 రోజుల్లో దాదాపు 8000 బస్తాలమ్మినట్లు లెక్క చూపారు. నిజానికి అందులో ఏమాత్రోవంతో బహిరంగంగా అమ్మి ఉంటారు. మిగతాదంతా దొంగ మార్కెట్టుకు అందజేశారు. ఇక మాదగ్గర సరుకులేదంటూ, జూన్ 20వ తేదీ నుండి అమ్మకం ఆపివేశారు. జూన్ 25 నాటికి బెజవాడలో అమ్మకానికి ఒక్క బస్తా బియ్యమయినా లేకుండా చేశారు. ఈవిధంగా ప్రజలను, అధికారులను లొంగదీసి, కంట్రోలు భగ్నంచేసి, యథేచ్ఛగ తిరిగి వ్యాపారం సాగిద్దామని యజమానుల పన్నుగడ.

పట్టణరక్షణకు ఆహారకమిటీ

కాని పట్టణ ఆహారకమిటీ ఈ కుట్రలకు అడ్డుతగిలింది. కమిటీవారు నగరంలోని వర్తకులను కలుసుకొని, పరిస్థితి అంతా వారికి వివరించి, స్వల్ప లాభాలకు సరుకు సప్లయి చేయాలని కోరారు. వారంగీకరించారు. ఆ వర్తకులతో కలసి ప్రభుత్వ అధికారివద్దకు వెళ్లి ఉయ్యూరు, కంకిపాడు, పామర్రుల నుండి బియ్యందిగుమతిచేయడానికి అనుమతిని కోరారు. అధికారిఅంగీకరించారు. నగరంలో చిల్లరవర్తకుల సంఘంకూడ ఏర్పడింది.

ఆహారకమిటీ ఈవిధంగా కృషిచేసి 3000 బస్తాల బియ్యం తెప్పించింది. పట్టణంలో ఉన్న చౌకడిపోలద్వారా మరో 1000 బస్తాల బియ్యం తెప్పించింది. ఇవిగాక దొంగసరుకును బయటపెట్టి 2000 కు పైగా బస్తాలు పోగుచేశారు. ఈ రెండువేలబస్తాల్లో సగంఆహారకమిటీ అజమాయిషీ క్రిందనే పంపకంజరిగింది. బయటినుంచి వచ్చిన బియ్యాన్ని 35 మందిలైసెన్సుదారులద్వారా, 125చిల్లర వర్తకులద్వారా అన్ని పేటలలోను అమ్మించారు. కార్మిక పేటలకు అదనంగా బియ్యం సప్లయి చేశారు.

వర్తకుల, ప్రజల సమావేశాలు

జూలై 19వతేదీని దాదాపు 200 మంది వర్తకులను ఆహారకమిటీ సమావేశపరిచింది. నగరంలోని పరిస్థితులను వివరించి, ఆహారకమిటీకృషిని తెలియజేశారు. దొంగమార్కెట్లనుఅరికట్టి వారంతా కమిటీకితోడ్పడవలసిన అవసరాన్ని నచ్చజెప్పారు. వర్తకులు ఆ అవసరాన్ని గుర్తించారు. కమిటీకి [illegible] సుమారు రు. 300 లు విరాళాలు ఇచ్చారు.

మరునాడు ఒక బహిరంగసభ జరిగింది. 2000కు పైగా ప్రజలావరకు వచ్చారు. ఈ సభలో మిల్లుయజమానుల చర్యలను ఖండించారు. ప్రభుత్వం మిల్లులను వెంటనే కమాండీరుచేసి బియ్యం ఆడించి సప్లయి చేయాలని తీర్మానించారు. ఆగష్టులోనైనా రేషనింగు ప్రారంభించాలని కోరారు.

పట్టణంలో రేషనింగు అమలుజరపటానికి సన్నాహాలు మళ్లా జరుగుతున్నాయి. కానీ 60,000 బస్తాల ధాన్యాన్ని నిలవచేయగలిగితేనే రేషనింగుజయప్రదంకాగలదు. కనుక ఆగష్టు 20 వరకు కావలసిన 16000 బస్తాల బియ్యం ఇతర ప్రాంతాలనుండి తెప్పించాలి.

అధికారులలో సమన్వయం అవసరం

గతవారంనుండి పట్టణానికి కావలసిన బియ్యం యావత్తూ రెండు మిల్లులు తయారుచేసి ఇవ్వవలసిందని సబ్‌కలెక్టరు కోరారు. మిల్లుయజమానులసంఘం ఇందుకు అంగీకరించింది. 550 బస్తాలబియ్యం సప్లయిచేశారు కూడా. కాని, ఇంతలో గ్రెయిన్ పర్చేజింగు ఆఫీసరు అడ్డు తగిలాడు. బెజవాడలోఉన్న ఏమిల్లూ పట్టణసప్లయికి ఏమీ ఇవ్వకూడదని జూలై 26వ ఉత్తరువు చేశారు. అంతటితో ఆగకుండా, గుడ్లవల్లేరు వగైరా మిల్లు యజమానులు పట్టణానికి కావలసిన కొంతబియ్యం ఇవ్వడానికి అంగీకరిస్తే, ఈ అధికారిపర్మిట్లు ఇవ్వనిరాకరిస్తున్నాడు. సబ్‌కలెక్టరు పైఅధికారి ఇతని దోరణికి సమన్వయంలేదు. ఈ సమన్వయం లేకపోతే నగరానికి కరువు [illegible] తప్పదు. — టి. వెంకటేశ్వరరావు.

★ వివిధ వార్తలు

సోవియట్‌లో మన వాఙ్మయం

బెజవాడ సోవియట్ మిత్రమండలి యాజమాన్యమున జూలై 25వ తేదీన రామమోహన్ లైబ్రరీలో శ్రీ పాటిబండ సుందరరావు (అడ్వకేట్) గారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు "సోవియట్ వాఙ్మయా"న్ని గూర్చి ఉపన్యసించారు. శ్రీ గోపాలరెడ్డిగారు అక్టోబరు విప్లవఫలితంగా సోవియట్ రష్యా ప్రజల్లో కలిగిన రాజకీయ, ఆర్థిక వైజ్ఞానిక వికాసాన్ని గురించి ముచ్చటిస్తూ మాట్లాడారు. జార్ నిరంకుశంనుండి విముక్తిచెందిన రష్యా ప్రజలు నూతనమైన, ఉత్తేజకరమైన వాఙ్మయాన్ని సృష్టించుకున్నారనీ, ఆ వాఙ్మయం చైతన్యవంతమైన మానవజాతియొక్క ఆశయాలను, అభిలాషలను ప్రతిబింబించేదిగా ఉంది. నిరంకుశత్వం, దోపిడీలు లేని నూతనప్రపంచాన్ని సుస్థిరంగా స్థాపించడానికి ప్రజలను ఉత్తేజపరచిందని చెప్పారు. సోవియట్ నాయకులు వాఙ్మయం మొదలైన అనేక విషయాల యెడల అంతర్జాతీయ దృక్పథం కలిగివుంటారనీ, దీనికి నిదర్శనంగా భారతం, రామాయణం, శకుంతల ఇత్యాది గ్రంథాలను సోవియట్ వాఙ్మయవేత్తలు వారి భాషల్లోకి తర్జుమా చేశారనీ శ్రీ గోపాలరెడ్డిగారు చెప్పారు.

విరళరాష్ట్రంలో కృంగియున్న రష్యామహిళావంతో తాండవిస్తుంటే దేశంగా తయారుచేసిన సోవియట్ విప్లవ నాయకులను ప్రశంసిస్తూ, అధ్యక్షులు అంత్యోపన్యాసం గావించారు. సభకు దాదాపు 200 మంది మేధావులు హాజరైనారు. శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు హాజరైన ప్రముఖులలో ఒకరు.

●

ఆంధ్రరాష్ట్ర పత్రికా రచయితల సభ

నేషనల్ హెరాల్డ్" (లక్నో) పత్రికా సంపాదకులైన శ్రీ కోటంరాజు రామారావు గారి అధ్యక్షతక్రింద రాజమహేంద్రవరంలో జూలై 16వ తేదీన 3వ ఆంధ్రరాష్ట్రపత్రికా రచయితల మహాసభ జరిగింది.

శ్రీ వసుమర్తి వీరభద్రస్వామిగారి అధ్యక్షత క్రింద 17 జూలై తేదీన ద్వితీయ ఆంధ్రరాష్ట్రపత్రికా సంపాదకుల మహాసభ జరిగింది.

ఇటీవల ప్రభుత్వముచే అమలు చేయబడ్డ "పేపర్ కంట్రోల్ ఆర్డినెన్సు"ను ఖండిస్తూ తీర్మానం ఆమోదించబడ్డది. పత్రికలకు సంబంధించిన ఇతర ఇబ్బందులను వెంటనే తీర్చవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ మరి కొన్ని తీర్మానాలు చేయబడ్డవి.

●

వలంటీర్ల ప్రజాసేవ

కృష్ణాజిల్లా మెడికల్ అసోసియేషన్‌వారు నడపిన మెడికల్ వలంటీర్ల క్యాంపులో తర్ఫీదైన వలంటీర్లు, దివితాలూకా, చినకళ్ళేపల్లి, నిమ్మగడ్డ మొదలైన గ్రామాల్లో మశూచి మొదలైన రోగాలతో బాధపడు ప్రజలకు సేవచేస్తున్నారు. అమ్మవారు మొదలైన క్షుద్రదేవతలలోను, ఇతర మూఢవిశ్వాసాలలోను నమ్మకమున్న ప్రజలకు యీ వలంటీర్లు రోగాలకు గల అసలు కారణాలు బోధించి, వాటినుండి విముక్తిచెందే మార్గాలను గురించి ప్రచారం చేస్తున్నారు. టీకాలలో నమ్మకంలేని ప్రజలకు, క్వినైన్ అంటే భయంచెందేవారికి, టీకాలు వేయించుకునేటట్లు నచ్చచెప్పి, క్వినైన్ పుచ్చుకునేటట్లు చేస్తున్నారు. ప్రజలకు మందులు ఉచితంగా పంచిపెడుతూ, రోగాలు వ్యాపించకుండా వలంటీర్లు శ్రద్ధగా ప్రచారంచేస్తున్నారు.

●

హిందుస్తానీ - కమ్యూనిస్టుపార్టీ

హిందూస్తానీ యెడల కమ్యూనిస్టుపార్టీ వైఖరిని తెలుసుకొనగోరి "ప్రగతిశీల హిందీ విద్యాలయం" వారు (ఉంగుటూరు, కృష్ణాజిల్లా) భారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి అయిన కామ్రేడ్ పి. సి. జోషికి పంపిన కొన్ని ప్రశ్నలకు యీక్రిందివిధంగా జవాబు వచ్చింది:

"హిందీ ప్రచారాన్ని కమ్యూనిస్టుపార్టీ యెన్నడూ వ్యతిరేకించదు. పైగా అద్వితీయమైన పరిశ్రమద్వారా జాతీయ భాషను దూర దూర ప్రాంతాల్లో ప్రచారంచేసి, జాతీయతను మూలమూలలా రగుల్కొల్పిన హిందీ ప్రచారకులకు, కార్యకర్తలకు మా అభివందనాలు హృదయపూర్వకంగా తెల్పుతున్నాం. హిందీ ప్రచారం దినదినాభివృద్ధి గాంచాలని మేము నిస్సందేహంగా కోరుతున్నాం. ఇంతేగాకుండా వివిధ ప్రాంతాల్లో వివిధ జాతుల మాతృభాషల్నిగూడ వృద్ధిచేయాలని కోరుచున్నాం. మాతృభాషలు వృద్ధిపొందినప్పుడే దేశీయ భాషకూడా చక్కగా వ్యాపించగలదు.

"భాష విజ్ఞానాన్ని చైతన్యాన్ని వ్యాపింపజేసే సాధనం. ఇంగ్లీషే కనుక మన నెత్తిమీద కూర్చోకపోతే మన మాతృభాషద్వారా ఎంత విజ్ఞానాన్ని పొందేవాళ్లమో ఊహించరాని విషయం. అదేవిధంగా 'దేశీయభాష' వివిధభాషలు మాట్లాడే ప్రజలపై భారంగా ఉండకూడదు. హిందీని కేవలం అంతర్రాష్ట్రీయభాషగానే యితరులు చదువుతారు. మిగతాకార్యాలకు మాతృభాషలే వీలుగా ఉంటాయి."

సిద్ధంగా వున్నాయి!

ప్రజాశక్తి ప్రచురణలు

నేటి సోవియట్ యూనియన్	2—0—0
వృద్ధీవింగ్ జీవితచరిత్ర	0—12—0
ఆరోగ్య రక్షణ	0—6—0
కాంగ్రెసు - లీగ్ ఐక్యత	0—6—0
పరిష్కారం (నాటిక)	0—4—0
సోవియట్ రిపబ్లికులు - మాతనాధికారాలు	0—10—0

విప్లవ జోహారులు

●

రేపల్లె తాలూకా పల్లెకోన గ్రామంలో నమిడిపాముల ప్రకాశం అనే వ్యవసాయకూలీ కామ్రేడ్ జూన్‌నెల 11వ తేదీని పాముకాటువల్ల అకాలమరణం చెందాడు. ఇతను పార్టీలోచేరి షుమారు 1 సంవత్సరమవుతుంది. వయస్సు 22 సంవత్సరాలు. ఇతడొక రైతువద్ద కమతంచేస్తూ, తనకు లభించే కొద్ది వ్యవధిని పార్టీ కార్యక్రమాన్ని ఆ పల్లె జనపదంలో వినియోగించేవాడు. స్థానిక వ్యవసాయకూలీఉద్యమాన్ని శ్రద్ధతో నిర్మించాడు. ఈ కామ్రేడ్‌కు మా విప్లవ జోహారులర్పిస్తూ, అతని కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం.

●

దావులూరు (గుంటూరు)లో కామ్రేడ్ పట్టెడ పాపయ్యకూడా వ్యవసాయకూలీ వర్గం నుండి వచ్చిన పార్టీసభ్యుడు. తన గ్రామంలో వ్యవసాయకూలీ సంఘం స్థాపించబడినప్పటి నుండీ దాని అభివృద్ధికి చాలా తోడ్పడ్డాడు. రెక్కాడితేగాని, డొక్కాడని కామ్రేడ్ అయినా, పార్టీ కార్యక్రమాన్ని అమలుజరపడానికి సొంత కూలిపనికూడా విడిచిపెట్టివచ్చేవాడు. ఇటీవలమధ్య రోగానికి లేకనుకుపోయి, బలహీనపడి, వచ్చాడు. పార్టీ యితని ఆరోగ్యాన్ని కాపాడటానికి వైద్యసహాయం చేసింది. కాని, లాభం లేకపోయింది. 14-7-44వ దావులూరులో ప్రాణంవిడిచాడు. స్థానిక పార్టీసభ్యులు, సానుభూతిపరులు కొంతధనం వసూలుచేసి కామ్రేడ్ పాపయ్య కుటుంబానికి సహాయంచేస్తున్నారు. కామ్రేడ్ పాపయ్యకు మా విప్లవజోహారులు; అతని కుటుంబానికి మా సానుభూతి.

★ పుస్తక పరిచయం

"మన జమీందారీలు"

రచయిత: గొట్టిపాటి వెంకటసుబ్బయ్యగారు
వెల రూపాయి
ప్రతులకు: దేశకవితామండలి, మంటాడ, కృష్ణాజిల్లా అని వ్రాయాలి.

జమీందార్లకు సంబంధించిన అనేకవిషయాలను ఈ గ్రంథంలో చర్చించారు. జమీందార్ల పుట్టుపూర్వోత్తరాలు, భూమిహక్కు, పర్మనెంటు సెటిల్‌మెంటు, రైత్వారీ పద్ధతి, జమీందార్ల పేష్కష - అధిక పన్నులు - దుర్వ్యయాలు, జబర్దస్తీలు మొదలగు అనేక విషయాలమీద సులభశైలిని విషయం చక్కగా అర్థమయేటట్లు వ్రాశారు. ఈ సమస్యలపై ఇంకా అనేకనాయకుల అభిప్రాయాలను ఇందులో చేర్చారు.

జమీందార్లు - ఆహారసమస్య అనే శీర్షిక క్రింద వ్రాస్తూ

"యదార్థ పరిస్థితులు గమనించని పడకకుర్చీ రాజకీయవేత్త బర్మా - సయాం నుండి బియ్యం రాకపోవడం, కాందిశీకులు, పరదేశ సైనికులు మనదేశం రావటం వలననే కరువుకు కారణమంటాడు. ప్రభుత్వం సైన్యానికి ఆహారపదార్థాలు సమకూర్చే యత్నంలో విశేషంగా దాచినందువలననే కరువుకు కారణమంటాడు పంచమాంగదళవేత్త." అని అన్నారు. జమీందారులు కరువుకు కొంతవరకు ఎలా బాధ్యులో తెలిపారు.

"ప్రతి ఎస్టేటులోను వేలకొలది యకరాల బంజరుభూమివుంది 150సంవత్సరములనుంచీ వారు దీనిని సాగులోకి తీసుకురాలేదు. ఎస్టేటులో వున్న చెరువులను మరమ్మతు చేయించరు. కాలువలు తవ్వించరు. ఇలాచేస్తూ వుంటే, పంటలెలా పండుతాయి? మన కాహారం ఎలావస్తుంది? కొత్తగొప్పో నీళ్లున్నచోట రైతుల భూమికి రానీయకుండా వీరే అడ్డుపెడతారు. వీరి భూములకొరకు, వీరి సొంత కమతాలలో గట్టూ కనుమా వేయించడంగాని, సరిగా దున్నించుటగాని, పకాలంలో పూడ్పించుటగాని, కోయించుటగాని, జరగనే జరగదు." అని యదార్థ పరిస్థితులను చక్కగా చిత్రించారు.

జమీందారీ విధానంనుండి ధ్యాసవిమోచనం చెందాలనే ఆశయాన్ని ప్రతిబోధిస్తూ ఉత్సాహోద్వేగాలతో వ్రాసిన రచయిత తుది భాగంలో విరాళపొందుతున్నాడు. "మన దేశంలోవున్న వివిధ రాజకీయపక్షములవారుగాని, ప్రజానాయకులనుకొనువారుగాని, రయితు సమస్య ప్రధానముగా నెంచుటలేదు." అని అన్నారు. ఇది సత్యదూరమని వేరే చెప్పనక్కరలేదు. రచయితే చెప్పినట్లు కాంగ్రెసు చాలవరకు కృషి చేసింది. తర్వాత అఖిలభారత రైతుసంఘం గత పదేండ్లుగా కృషి చేస్తూవుంది.

రైతుసంఘాలలోని విభేదాలను గురించి వ్రాస్తూ "దానికంతకూ కారణం వివిధపార్టీలు. బురఖాలతో రైతోద్ధారకులుగా ప్రవేశించి తమ పార్టీ ఆశయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ రైతుసమస్యలను విస్మరించి యేటికొకరు కాటికొకరు లాగుతూ అమాయక రైతాంగములో అలజడిని కలుగజేయుచున్నారు." అని వ్రాశారు.

ఎవరి రాజకీయపార్టీ ఆశయాలేమైనప్పటికీ, రైతుల తక్షణ దైనందిన సమస్యలు పరిష్కరించడానికి, చిత్తశుద్ధిగల రైతాంగ సేవకులందరూ కలిసి పనిచేయవచ్చు. ఈ విషయాన్ని రచయితకు జ్ఞప్తిచేయడం మాకర్తవ్యమని భావిస్తున్నాం.

★

స్వీకారం

ఎక్కడికి?

సాంఘిక కథలసంపుటి: రచయిత శ్రీముద్దుకృష్ణ: వెల 0-12-0; ప్రతులకు అరుణప్రచురణాలు, బెజవాడ అని వ్రాయాలి.

●

బిందుగారబ్బాయి

శరత్‌చంద్రుని కృతికి అనువాదం. అనువాదకులు: శ్రీ వేలూరి శివరామశాస్త్రి. వెల 0-12-0; ప్రతులు దొరుకుచోటు: వెరైటీస్ ఏజన్సీ, గవర్నరుపేట, బెజవాడ.

●

స్టేషన్‌మాస్టర్, భర్తబ్రతికుండగానే మంగళసూత్రం, ఆకలి, బొమ్మరిల్లు.

సాంఘికనవలలు: రచయిత శ్రీ జంపన చంద్రశేఖరరావు: వెల: మొదటిది 0-12-0, తక్కినవన్నీ ఒక్కొక్కటి పదేసి అణాలు. ప్రతులు దొరుకుచోటు జంపన గ్రంథమాల, బెజవాడ.

★ యుద్ధసమీక్ష

కనుచూపుమేరలో వార్సా!

— తుమ్మల వెంకటరామయ్య

అనాడు హిట్లరు "మెరపు యుద్ధాని"కి ప్రపంచం విస్మయం చెందింది. దీనికి సాటి లేదేమో, దీనికి ఎదురులేదేమో అని శంకించింది - కంపించింది. నాజీరాక్షస మారణ యంత్రధాటి నంతనూ ఒక్కడే భరియించి, ఎదిరించి, సోవియట్ యూనియన్ ప్రపంచానికి ఆశారేఖలు చూపించింది. పోలండు - ఫ్రాన్సులలోని ఆనాటి 'మెరపుయుద్ధ' తీవ్రతను, వేగాన్ని తలదన్ని నేడు రెడ్ ఆర్మీ పురోగమించుతోంది. రెడ్‌ఆర్మీ నిరాఘాట యాత్రకు, అఖండ విజయపరంపరలకు మిత్రరాజ్య ప్రజలు ఆశ్చర్య చకితులవుతున్నారు. [illegible] స్తంభించిపోతున్నారు. నాజీ ఆక్రమితప్రజలు ఆనందాశ్రువులు రాల్చుతున్నారు. ఆయిదేండ్లుగా నాజీదాస్య మేఘ[illegible] యూరప్ ప్రజలకిప్పుడే స్వతంత్ర [illegible]రుణకిరణాలు అగపడుతున్నాయి.

[illegible] సేన లెంత తీవ్రంగా విరోధించినా, [illegible] కాపాడుకోవాలని ఎన్ని పాట్లు పడినా, వారిప్రయత్నాలు ఫలించడం లేదు. రణకోవిదుడైన స్టాలిన్ వ్యూహతంత్రం, సోవియటు సేనాధిపతుల యుద్ధకౌశల్యం, ఎర్రసైనికుల అపూర్వధైర్యసాహసాలు, చరిత్రలో కనివినియెరుగని ఈ అఖండ విజయాలకు దారితీస్తున్నాయి.

రెడ్‌ఆర్మీ సోవియటు భూమినుండి శత్రువులను తరుముతూనేగాదు ఈనాడు రెడ్‌ఆర్మీ రీగా సమీపంలో, తూర్పు ప్రష్యా పొలిమేరలలో, వార్సా కనుచూపు మేరలో, జకోస్లోవేకియా గుమ్మంలో అపూర్వయుద్ధాలను గావించుతోంది. ప్రపంచాన్నంతా రక్తపు చేరులలో ముంచిన నాజీ జర్మనీ నడిగడ్డపైననే యుద్ధంచెలరేగేరోజు ఇంక ఎంతోదూరానలేదు.

ఈ వారంలో జర్మను రక్షణ శ్రేణులకు ఆయువుపట్టులైన అనేక ముఖ్యపట్టణాలు రెడ్‌ఆర్మీ చేజిక్కాయి.

బాల్టిక్ దేశాలలో నార్వా, డ్విన్‌స్క్, రెజిత్సా షిల్లిపైలు పతనమయ్యాయి. ఇవి బాల్టిక్ దేశాలలోని ముఖ్య రైలురోడ్డు కూడలిస్థానాలు. అందుచే తూర్పు ప్రష్యాకు పారిపోదామనే జర్మన్లకు ప్రమాదం హెచ్చుతోంది. జర్మన్లకు సముద్రమార్గం తప్ప మరొక మార్గంలేకండా చేయడానికి సోవియటు సేనలు ప్రయత్నించుతున్నాయి. రీగాకు 28 మైళ్లలోకి సోవియటుసైన్యాలువచ్చాయి. కోవ్నోను ఖాళీచేశామని జర్మన్లు చెప్పుకొంటున్నారు. కోవ్నోకు దక్షిణాన సోవియటు సైన్యాలు 70 మైళ్ల పొడవున ఒకకొత్తదాడి ప్రారంభించాయి. నీమెన్‌నదిని దాటాయి. 15 మైళ్ళు ముందుకురికాయి. తూర్పు ప్రష్యా వైపుకు పురోగమించుతున్నాయి.

ఇంకా దక్షిణాన మరిరెండు ఉక్కుకోటలు రెడ్‌ఆర్మీ వశమయ్యాయి. అవి, బియాలిస్టాక్, బ్రెస్టులిటోవస్కులు

ఇంకా దక్షిణాన ల్వావ్, యారస్లావ్, లుబ్లిన్, డెబ్లిన్‌లు వశమయ్యాయి. ఇవన్నీ వార్సాకు ఆగ్నేయంగావున్న ముఖ్యకేంద్రస్థానాలు. ల్వావ్ వార్సాకు 200 మైళ్ళ ఆగ్నేయంగా వుంది. దక్షిణజర్మనీకి 250 మైళ్ళలో వుంది. ఇది మధ్యయూరప్‌కు, బాల్కన్ దేశాలకు గుమ్మం. ఇంకా జకోస్లోవేకియా సరిహద్దులలో స్టానిస్లావోవ్, ప్రెజిమిల్, అను కీలకస్థానాలను గూడా రెడ్‌ఆర్మీ వశపరచుకొన్నాయి.

ఈ విధంగా ముఖ్య కేంద్రాలను పట్టుకొని రెడ్‌ఆర్మీ రీగా, వార్సా, క్రాకో, అను ముఖ్య పట్టణాల వైపుకు పురోగమించుతోంది.

కాని, స్టాలిన్ మేదినోత్సవ సందేశంలో హెచ్చరించినట్లు, గుహలో దాక్కొన్న క్రూరమృగం మరింత అపాయకరమైంది. అలాగే జర్మనీలోకి తిరోగమిస్తున్న హిట్లరుకూడ అపాయకరమైన శత్రువే. అలాంటి శత్రువును ఓడించాలంటే, ఈనాడు సోవియటు యుద్ధరంగంలో తగిలేలాంటి దెబ్బలు పశ్చిమ రంగంలోకూడ తగలాలి. అలా తగిలినప్పుడే హిట్లరుపతనం సంభవిస్తుంది.

ఈనాడు జర్మను సైన్యాధిపతులు కోరే దేమిటి? సాధ్యమైనంతవరకు యుద్ధాన్ని పొడిగించాలని వాళ్ళుకోరుతున్నారు. అలా సంవత్సరాల కొలది పొడిగించితే, ఇరు పక్షాలు బలహీనపడి, యుద్ధం అంటే ఒకవిధమైన విముఖత్వం ప్రజలనుండి, సైనికులనుండి వస్తుందని ఆశిస్తున్నారు. అట్టి పరిస్థితులేర్పడితే ఎలాగో అలా తాము బ్రతికి బయట పడవచ్చునని అనుకొంటున్నారు. తమకు కావలసిన శాస్తి జరగకుండా తప్పించుకొని, కొన్ని సంవత్సరాలు విరామం పొందవచ్చుననుకుంటున్నారు. మరొక క్రొత్త యుద్ధానికి భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు సిద్ధంకాలేకపోతామాఅని కలలుగంటున్నారు.

ఈ నాజీ సేనాధిపతుల పిచ్చిపిచ్చి ప్లానులన్నిటినీ భగ్నంచేయడానికి ఒకేమార్గవుంది. అది, యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరలో ముగించడమే. సోవియట్ ఈ విషయంలో తన కర్తవ్యాన్ని పూర్తిచేస్తోంది. కాని మిత్రసేనల పురోగమనం ఆశించినంతగా లేదు. ఫ్రాంసులోను, ఇటలీలోను ఇంతకంటె కూడ తీవ్రంగా హిట్లరుపై దెబ్బకొట్టాలి. మిత్రసైన్యాలు తమ యావచ్ఛక్తినీ కేంద్రీకరించి దెబ్బగొడితేనే, యుద్ధం త్వరలో ముగుస్తుంది. నాజీప్రభుత్వం త్వరలో కూలుతుంది.

పోలెండులో నూతనప్రజాప్రభుత్వం

జులై 25వ తేదీన "హిందూస్థాన్ టైమ్సు" పత్రిక లండన్ విలేఖరి ఇలా వ్రాశాడు:

"సోవియట్ శతఘ్నిధ్వానాల మధ్య ఒక క్రొత్త పోలండు ఉదయించుతోంది. ఈసారి పోలండు ప్రజలపోలండు. ఈప్రజా ప్రభుత్వంలో భూస్వాములు, జమీందార్లు ఉండరు... జర్మను దాశనులక్రింద విపరీత బాధలకు గురయైన పోలిష్ ప్రజలు సహజంగా పోలిష్ దేశభక్త సైన్యాలను, రష్యన్‌సైన్యాలను హృదయ పూర్వకంగా ఆహ్వానించుతారు. కాని లండనులోఉన్న అభివృద్ధి నిరోధకులగు పోలిష్ ముఠా అలాచేయదు. వాళ్ళంతా పోలండుకు చెందిన రాజులు, ప్రభువులు, అభివృద్ధి నిరోధకులైన సైన్యాధిపతులు. గత నాలుగేండ్లనుండి వీరు తిరిగి తాము పోలండుపై పెత్తనం చెయ్యాలని కుట్రలు, ప్లానులు వేశారు. కాని రెడ్‌ఆర్మీ, పోలిష్ దేశభక్త సైన్యాల పురోగమనం, లండన్‌లో పీఠంవేసుకున్న ఈఅభివృద్ధి నిరోధకుల అపాయకరమైన వ్యూహాలన్నీ నేలగలిపింది"

సోవియటులో పోలిష్ దేశభక్తులు, పోలండ్‌లో రహస్యఉద్యమం నడుపుతున్న పోలిష్ నేషనల్‌కౌన్సిల్ కలిసి "పోలిష్ స్వాతంత్రకమిటీగా" ఏర్పడ్డాయి. విముక్తి చెందిన పోలండులోని భావిపరిపాలనను ఇదేవహించుతుంది. ఈ పోలిష్ స్వతంత్రకమిటీ లండన్‌లోని పోలిష్ కాందిశీక ప్రభుత్వాన్ని ఖండించింది. లండన్‌లోనున్న పోలిష్‌ముఠా హిట్లరుపై గావించే పోరాటాన్ని కుంటుపరిచిందని తెలియజేసింది.

పోలిష్ స్వతంత్రకమిటీ ప్రకటించిన ప్రణాళికలో నూతన పోలండ్ నిర్మాణాన్ని గురించి కొన్ని సూచనలు చేసింది. సోవియటు — జకోస్లోవేకియాలతో గాఢమైత్రిఉంటే పోలండుకు ఇప్పటిలాంటిదుస్థితి సంభవించదని తెలియజేసింది. పరస్పర ఒడంబడికతో సోవియటు—పోలిష్ సరిహద్దులను ఏర్పరచుకోవాలని అంది. ఇది వరకు పోలండ్ ఆక్రమించిన భూములను తిరిగి తెల్లరష్యా, యుక్రెయిన్, లిథూనియాలకు ఇచ్చివేయాలని చెప్పింది. వ్యవసాయికంగా అనేకమార్పులను తెచ్చి పోలిష్ రైతుల దుస్థితిని తొలగించ పూనుకొంది.

పోలిష్ స్వతంత్రకమిటీకి, సోవియట్‌కు, విముక్తిచెందిన పరిపాలనా విషయమై ఒక ఒడంబడిక జరిగింది.

ఈ సందర్భంలో సోవియటు విదేశాంగశాఖ ప్రకటన గమనించతగింది. "పోలెండుకు చెందిన భూభాగాన్ని మే మేదీ కోరడంలేదు. పోలండ్‌లోని సాంఘిక వ్యవస్థనుకూడ మార్పుతంలో మేం జోక్యం కలుగజేసికోడం లేదు." అని స్పష్టంగా ప్రకటించింది

ఇలాంటి ప్రకటనే రుమేనియాలో ప్రవేశించి నపుడు, జకోస్లోవేకియాతో సంధి చేసికొన్నప్పుడు సోవియట్ ప్రకటించింది. భావిప్రభుత్వ రూపాలను ఏర్పరచుకునే భారమను నాజీ దాస్యంనుండి తప్పించబడిన ఆప్రజలకే స్పష్టంగా వదలివేసింది.

లండన్‌లోని పోలిష్ 'ముఠా' చేతులు గాలిన వెనుక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు తహతహలాడుతోంది. పోలిష్ మాజీప్రధాని ఇప్పుడు స్టాలిన్ వద్దకు పరుగెత్తుతున్నాడు. కాని నిన్నటివరకు సోవియటుకు, పోలిష్ దేశభక్తులకు వ్యతిరేకంగాను, హిట్లరుకు అనుకూలంగాను ప్రవర్తించి, పోలిష్ దేశభక్తులను యూదులను హింసించిన ఈముఠా కోర్కె లేవీ ఇక చెల్లవు. అలాంటి పోలిష్ ముఠానే, పోలిష్ 'ప్రభుత్వం'గా ఇంకా గుర్తిస్తామని ఈడెన్ చెప్పాడు. కాని యుగోస్లావియాలో మిహిలోవిచ్‌ను గుర్తించి ఎలా విఫలమయ్యారో అలాగే ఈ విషయంలో కూడ సామ్రాజ్యవాదుల ప్రయత్నం విఫలం గాక తప్పదు. పోలిష్ ప్రజా ప్రభుత్వాన్ని గుర్తించకతప్పదు. 31—7—44

మన రాజకీయాలు

(3వ పేజీ తరువాయి)

స్వతంత్రభారతదేశం ఎంతవరకు [illegible] ఉపన్యసించారు: "[illegible] రాజకీయ పరంపరలు, నేడు [illegible] దింపబడి యూరప్‌ను మనకు ఎంతో [illegible] కలిగించకమానవు. ఆయన చైనా, [illegible] భవిష్యత్తును గురించి చాలా శ్రద్ధతీసుకుం[illegible] భారతదేశం, మిత్రరాజ్య ప్రజలు, [illegible] ప్రజలు, సుఖసంపదలతో జీవించాలని [illegible] తారు. అట్టి సౌభ్రాతృసంధిబడు తన [illegible] కొరకుగాని, మిత్రరాజ్య ప్రజలకొరకుగా[ని] ప్రపంచప్రజల శ్రేయస్సుకుగాని, ఏ పరి[స్థితి] కాలనిస్థితిలో ఉండకం విచారించవలసి [illegible] యం."గతాన్ని మరచిపోయి, బ్రిటన్ [illegible] దేశాలమధ్య సమరసభావం నెలకొ[ల్పుట] చేయవలసిందని ప్రభుత్వాన్ని హెచ్చరి[స్తూ] హార్వే తన ఉపన్యాసాన్ని ముగించారు.

ఈ విధంగా, అన్ని రాజకీయపక్షాల[వారు] భారతదేశసమస్యను పరిష్కరించడానికి [తమ] ఆవేదనను ప్రకటిస్తూంటే, ప్రభుత్వంతరఫున అమెరీ యేమి చెప్పాడో చూదాం. గాంధీ ముస్లింజాతుల [illegible] గుర్తించి, లీగ్‌తో రాజీ చేసుకోవడంద్వారా బ్రహ్మాండమైనజాతీయైక్యతకు పునాది వేయడం అమెరీకి కంటకంగాఉంది. [illegible] 150 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన [ఫలి]తంగా దేశంలో ఏర్పడ్డ ఐక్యతకు [illegible] కలుగకుండా చూడాలన్నాడు. వాయవ్య [illegible] సరిహద్దులోను, తూర్పుప్రాంతంలోను, ముస్లిం ప్రజలు మెజారిటీలో ఉన్నారు. కాబట్టి, [illegible] నిరంకుశత్వంకిందపడి యితర జాతులు నలిగి పోతాయని బూటకపు వాత్సల్యం ప్రకటిస్తున్నాడు. భారతదేశంలో జాతీయప్రభుత్వం ఏర్పడినప్పటికీ, వైస్రాయికి ప్రత్యేకధికారాలు ఉండితీరాలని తెలియజేశాడు. యుద్ధానంతరం భారతదేశానికి సంపూర్ణస్వాతంత్ర్య హోదా ఉంటుందని నేడే ప్రకటించడం సాధ్యం కాదట! ఈ సమస్యపైనే క్రిప్సురాయబారాలు విఫలమయ్యాయట!

"గాంధీజీ సూచనలకు పైకోర్కెలుమూలాధారంగా వున్నంతకాలం గాంధీజీ వేవెల్‌తో గాని, వర్కింగ్‌కమిటీ సభ్యులతోగాని, చర్చించడంవల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు" అని అమెరీ తెలియజేశాడు.

ఈమాటల అర్థం ఏమిటి? బ్రిటిష్ ప్రజాభిప్రాయానికి విభిన్నంగా సామ్రాజ్యవాదులు, తమ బూజుపట్టిన పాతపంథానే అనుసరించాలని ప్రయత్నిస్తున్నారు.

మనదేశంలో కాంగ్రెసు-లీగ్ ఒడంబడిక జరిగి, 10 కోట్లమంది ముస్లిం ప్రజాసామాన్యం, 30 కోట్లమంది యితర ప్రజాసామాన్యము జాతీయ ప్రభుత్వంకొరకు ఆందోళన చేస్తే, అటు బ్రిటన్‌లో అన్నిపార్టీలవారు ఐక్యకంఠంతో అమెరీ ముఠాపై బలమైన ఒత్తిడి తీసుకొస్తారు. అప్పుడు మహాప్రవాహానికి సామ్రాజ్యవాదులు ఎదురీదజాలరు. రాయబారాలకు దిగి రావలసివస్తుంది.

31-7-44.

ఉత్పత్తిపట్ల రైల్వే కార్మికుల ఉత్సాహం

బెజవాడ బ్రాంచి వార్షికోత్సవం

1926 లో స్థాపించబడి. 1932 వరకు అభివృద్ధి చెందుతూవచ్చింది. కాని 1932 లో సమ్మె విఫలమై. కార్మికులపై ఎదురుదాడి సాగటంవల్ల రైల్వేకార్మికులు నిరుత్సాహులయ్యారు. యూనియన్ కార్యకలాపం మందగించింది. సభ్యత్వం సన్నగిల్లింది. యూనియన్ ఆఫీసులకు వచ్చుటకే కార్మికులు భయపడేవారు. కాని బెజవాడ బ్రాంచి మాత్రం ఈ యెన్నెమ్మవాత పడకుండా యూనియన్ జండాను నిలబెట్టింది. తిరిగి యూనియన్ బలపడసాగింది. నేటికి 2,350 మంది యీ బ్రాంచిలో సభ్యులున్నారు. మొత్తం పనివారి సంఖ్య షుమారు 3,000. ఈ బ్రాంచి ఉలవపాడు నుంచి తాడేపల్లిగూడెం వరకు, రేపల్లె నుండి గుంటూరు వరకు, తాడేపల్లినుండి బందరు వరకు, గుడివాడ నుండి భీమవరం వరకు వ్యవహరిస్తుంది.

బెజవాడ బ్రాంచి 18 వ వార్షికోత్సవం యీనెల 22, 23 తేదీలందు జరిపేందుకు నిశ్చయించారు. యూనియన్ ఆర్గనైజర్లు బ్రాంచికి సంబంధించిన రైల్వే కార్మికులందరిలోను ప్రచారంచేసి, ప్రతినిధుల ఎన్నికలు జరిపి వచ్చారు. బెజవాడలో మహాసభకుగాను రైల్వే కార్మికులవద్ద గడపగడపకు వెళ్ళి బియ్యం, విరాళాలు వసూలుచేశారు. ఆపేట బాలసంఘ సభ్యులు రెండు రోజుల పూర్వంనుంచి. కాన్ఫరెన్సునుగూర్చి ప్రచారం చేశారు. 22వ తేదీన యూనియన్ ఆహ్వానంమీద ధనుకొండబ్రాంచి సహాయకార్యదర్శి కామ్రేడ్ వి. సుబ్బరామయ్య పతాకోత్సవం జరిపాడు. 1932 సమ్మె అనంతర పరిస్థితులను విపులీకరించుతూ, యజమానుల వొత్తిడిని ధీకొని యూనియన్‌ను నిలబెట్టిన కార్మిక యోధులను అభినందించాడు.

ఆరాత్రి గం 8-30 లకు ప్రతినిధుల సమావేశం జరగాలి. కాని అప్పటికి ప్రతినిధులు అందరూ రాలేదు. అంతేగాకుండా, అనేకమంది ప్రేక్షకులుగా రావాలని ఉద్యుక్తులయ్యారు రైల్వేలైనుమీద పనిచేసే కార్మికులు. కాని, పై ఆఫీసర్లు కొంతమంది యూనియన్ మీటింగులకు వెళ్లగూడదని, ఏ జంటు అర్డరున్నదని, దాన్ని ఉల్లంఘించితే వుద్యోగాలకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని, ప్రభుత్వం అరెస్టుచేస్తారని బెదరగొట్టారు. అందువల్ల చాలమంది కార్మికులు ప్రేక్షకులుగా రైల్వే లైనుమీదనుంచిరాలేదు. ప్రతినిధుల సమావేశం మర్నాటికి వాయిదా వేయబడ్డది. ఆ రాత్రి కృష్ణాజిల్లా వైజ్ఞానిక దళం 'కష్టజీవి' బుర్రకథ చెప్పారు. రైల్వే కాలనీలోని చాలమంది స్త్రీ పురుషులు 1000 మంది దాకా హాజరయ్యారు.

మర్నాటికి అనగా 23 వ తేదీన షుమారు 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పొరుగూళ్ళనుండి వచ్చిన ప్రేక్షకులు 25 మంది వుంటారు. ఉదయం 8 గం॥ లకు యూనియన్ ఆఫీసుయొక్క భవననిర్మాణానికి శంకుస్థాపన కామ్రేడ్ వి. వి. నరసింహం ఎం.ఎల్.ఎ.గారుచేశారు. ఈయన మొదటినుండి జంకుగొంకులేకుండా యూనియన్ కార్యకలాపంలో నిమగ్నులై, యూనియన్ అభివృద్ధికి పాటుపడ్డారు. రైల్వే కార్మికుడుగానే అసెంబ్లీ సభ్యుడుగాయెన్నుకోబడ్డారు. కాని రైల్వేఅధికారులుఈయన శాసనసభ కార్యకలాపానికి అడ్డంకులు కల్గించుటవల్ల చివరకు ఉద్యోగము కోల్పోయారు.

భవన నిర్మాణానికి చందాలు అక్కడే వసూలు చేశారు. కామ్రేడ్ అబ్దుల్లా (ఎం. ఎస్.ఎం.రైల్వేయూనియన్ వైస్‌ప్రెసిడెంటు) యితరులతోబాటు రు 5 విరాళ మిచ్చాడు. "హిందూ ముస్లింఐక్యత వర్ధిల్లా". లని. "కాంగ్రెను - లీగు ఐక్యత కావా"లని, నినాదాలు మిన్నుముట్టాయి.

తరువాత 9 గంటలకు ప్రతినిధుల సమావేశం జరిగింది. తమ బ్రాంచి అధికోత్పత్తి విధానాన్ని యెలాఆచరణలో పెట్టినదీ కార్యదర్శి తన రిపోర్టులో స్పష్టపరిచాడు. తెనాలిలో కొందరు పిండర్ప (తగలబడి చల్లారిన బొగ్గుముక్కలు) దొంగిలించుకుని పోయేవారనీ. యూనియన్ ఆందోళన ఫలితంగా ఆ పిండర్పను భద్రపరచి బొగ్గుతో కలిపియిప్పుడువాడుతున్నారనీ, తెలియజేశాడు ఈపద్ధతి అచ్చటి పోలీసులకునచ్చక, గ్యాంగు మేస్త్రీని అరెస్టుచేశారు. కానిరైల్వేఅధికారులు విచారణచేసి అలస్యంగా మేస్త్రీపై కేసుకొట్టేశారు. తాడేపల్లిలో వాగనులను అట్టేపెట్టడం యూనియన్ ప్రచారంవల్లనే తగ్గిందనితెలియచేశాడు. రిపోర్టు ఉత్పత్తిపాలిసీని కార్మికులు ఆచరించునట్లు చేయుటకు యూనియన్ గావించిన కృషిని వెల్లడిచేస్తుంది. యూనియన్ బ్రాంచిలో 2350 సభ్యత్వం వున్నదని. 8 సెక్షన్‌కమిటీలు. స్టేషనుకమిటీలు వున్నవని రిపోర్టులో తెలియచేశారు. ట్రాన్సుపోర్టు యుద్ధావసరాలకు మాత్రమేకాకుండా, కరువు నివారణకు, ఇంకా ఇతర ప్రజావసరాలకు, వుపయోగపడాలని, అందుకు ఒకకార్యక్రమం యిస్తూ తీర్మానించారు. బ్రాంచి యెన్నికలు కూడ యేకగ్రీవముగ జరిగినయి.

సాయంత్రం మహాసభ కాని వర్షం యెడతెగకుండ కురిసింది. అందువల్ల రైల్వే ఇన్‌స్టిట్యూటులోసభజరిగింది. 200మందిమాత్రమే దానికిహాజరయ్యారు. గోడకు యెర్రబావుటా వేళ్ళాడుతున్నది. గాంధిజీ, నెహ్రూ, జిన్నా, పి. సి. జోషీ, స్టాలిన్‌గార్ల చిత్రాలుప్రదర్శింపబడ్డాయి.

మహాసభకు అధ్యక్షతవహించిన కామ్రేడ్ అబ్దుల్లా రైల్వే గార్డు. యూనియన్‌కు వైస్‌ప్రెసిడెంటు. చాలా సంవత్సరాలనుంచి యూనియన్‌లో పనిచేస్తున్నాడు. కామ్రేడ్ వి. దేవసుందరం అసిస్టెంటు జనరల్‌శక్రటరీ, సభను ప్రారంభించారు. కామ్రేడ్ దేవసుందరం కార్మికవర్గానికి చక్కటి భవిష్యత్తు కన్పించుతున్నదని, కార్మికసంఘాలను రూపుమాపి. అధికారాన్నిగైకొన్న ఫాసిస్టులఅంతము సమీపించినదని, దేశపరిస్థితులు కూడా ఆశాజనితముగ వున్నవని తెలియజేశారు. యూనియన్ గుర్తించబడినప్పటికీ, కార్మికులకష్టాలు తొలగింపబడుట లేదని. కార్మికుల కష్టాలు నెరవేరుటకు నూటికి నూరుమంది యూనియన్‌లో చేరాలనీ, అన్నారు.

తరువాత అధ్యక్షుడు, మాట్లాడుతూ బెజవాడ బ్రాంచి చాల అనుభవం గల్గిన బ్రాంచి అని, యీ బ్రాంచి నాయకులే రాజమంద్రి-గుంటకల్ మొదలగు బ్రాంచిలను యేర్పరిచారని తెలియచేశారు. కార్మికుల కష్టాలు నెరవేరాలంటే, 100'కి నూరుమంది యూనియన్‌లోచేరి అధికోత్పత్తి విధానాన్ని ఆచరణలో పెట్టాలని తెలియచేశారు. రాజకీయ పరిస్థితులనుగూర్చి మాట్లాడుతూ కాంగ్రెస్-లీగుల మధ్య ఐక్యత కుదిరేందుకు రాజాజీ సూచనలు అవకాశం కలిగించినవని, గాంధిజీ జిన్నాకు జాబువ్రాసి రాయబారాలు సాగించాలని, కోరారు.

తరువాత సౌహార్ద్ర ప్రతినిధులు "ప్రజాశక్తి" ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ, ఆంధ్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్, మున్సిపల్ వర్కర్సు యూనియన్‌ల,తరపున తమ అభివందనాలను అందచేశారు.

తరువాత ప్రతినిధుల సమావేశంలోని తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డాయి.

ఆరాత్రికూడా వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిగాయి.

రైల్వేకార్మికుల దేశభక్తిని గోపాలరెడ్డిగారు ప్రశంసించారు

యూనియన్ రజితోత్సవ సందర్భంలో

యం. యస్.యం. రైల్వేఎంప్లాయీస్ యూనియన్ నిండు యవ్వనంలో వున్నది. 25 సంవత్సరాలనుంచి దినదినాభివృద్ధి చెందుతూ, నేటికిదాదాపు 23 వేల సభ్యత్వంతో, 12 బ్రాంచీలు కల్గి దేశరక్షణావశ్యకతను గ్రహించి. ట్రాన్సుపోర్టును నిరాఘాటంగా సాగిస్తున్నది. ఈ25సంవత్సరాల జీవితంలోనే అనేక గాలిదుమారాలు చలరేగినాయి. కాని ఈ ఆటుపోట్లను తట్టుకొని, వాటినుండి అనుభవాన్ని గ్రహించి, యూనియన్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. యూనియన్ యెడతెగని కృషివల్ల రైల్వేకార్మికులకు కొన్ని సౌకర్యాలు కలిగినాయి, సెలవలు, ప్యాసులు, కొన్ని డిపార్టుమెంటులలో పనిచేయువారికి జీతాల మార్పు, ప్రావిడెంటుఫండు అన్నితరగతులవారికి వర్తించేటట్లు చేయడం - మొదలైన వసతులన్నీ యూనియన్ కృషివల్లనే కలిగినాయి. యూనియన్ గుర్తించబడ్డది, కరువుభత్యం, చౌకడిపోలు కార్మికులు పొందారంటే, యూనియన్ ఆందోళన ఫలితమే.

21 వ తేదీన ఎం. ఎస్. ఎం. రైల్వే కార్మికులు తమ సంఘానికి రజితోత్సవం జయప్రదంగా జరపడానికి పూనుకున్నారు. కేవలం రైల్వే కార్మికులకు సంబంధించిన విషయంగానే చేయక, ప్రజానీకమంతా పాల్గోవాలని కోరారు. కాంగ్రెసు, ముస్లింలీగ్ నాయకులు. కమ్యూనిస్టులు యీ వుత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సదర్భంలో మద్రాసులో సోవియటు చిత్రాలు, బెంగాలుకరువు చిత్రాలతో ఒక ప్రదర్శనాన్ని ఏర్పాటుచేశారు. దాన్నిడాక్టర్ సుబ్బరాయన్ బహిర్గతంచేశారు. తమిళనాడు కాంగ్రెసునాయకులు ముత్తురంగమొదలియారు మహాత్మాజీ విగ్రహమును బహిర్గత పరచారు. రాజగోపాలరిగారు కూడా మహాసభలో పాల్గొన్నారు.

చిట్రగుంటలో గోపాలరెడ్డిగారు అధ్యక్షత వహించారె. దేశభక్తితో ట్రాన్సుపోర్టునుకుంటుపడకుండా నడుపుతున్నందుకు కార్మికులను వారు అభినందించారు. ఆరోజురాత్రి వైజ్ఞానిక ప్రదర్శనాలు కూడ జరిగినయి.

గుంటకల్‌లో ఆ రోజు పట్టణాన్ని ఎర్ర జండాలతోను, నినాదాలతోను అలంకరించారు. ఆటలపోటీలుకూడ యేర్పరచబడ్డాయి. పోటీలతరువాత వూరేగింపు, బహిరంగసభ జరిగాయి. కామ్రేడ్ జె. రామారావు అధ్యక్షతవహించాడు. ఆ రాత్రి వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిగినయి.

రాజమంద్రి, బెజవాడలలో కూడ రజితోత్సవం జరిగింది.

ఆంధ్రరాష్ట్ర మున్సిపల్ అండ్ లోకలుబోర్డు వర్కర్సు అండ్ ఎంప్లాయీస్ యూనియన్

3 వ కాన్ఫరెన్సు

పైకాన్ఫరెన్సు ఏలూరులో ఆగస్టు 12, 13 తేదీలందు శని, ఆదివారములలో జరుగును.

ప్రోగ్రాము:—

12వతేది: యూనియన్ యువకుల ఆటలు.

13 వ తేదీ ఉదయము 8 నుంచి 12 గం॥ ప్రతినిధుల సమావేశము. 3-30నుంచి 4-30 వరకుఊరేగింపు. 4-30 నుంచి 5 జండా ప్రతిష్ఠాపన. 5 నుంచి 8-30 వరకుమహాసభ. రాత్రి 10 నుంచి 1 గం॥ వైజ్ఞానిక కార్యక్రమము.

సభాప్రారంభకులు :

శ్రీబెజవాడ గోపాలరెడ్డిగారు

అధ్యక్షులు :

కామ్రేడ్ పి. నరసింహమూర్తి

జెండా ప్రతిష్ఠాపన :

కామ్రేడ్ పి. వెంకటేశ్వర్లు

ఏలూరులో రేషనింగు ప్రవేశపెట్టబడింది. కనుక కాన్ఫరెన్సుకు వచ్చేప్రతినిధులు, ప్రేక్షకులు, ఆటలగ్రూపులు తమతమ సంఖ్యలను ఐదురోజులు ముందుగా తెలియపర్చాలి.

ఇట్లు

సి. వి. కె. రావు

ప్రెసిడెంటు.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE